ఆంధ్రజ్యోతి
ANDHRAJYOTHY
భద్రాద్రి
కొత్తగూడెం
16
గురువారం 3 ఆగస్టు 2017



భద్రాద్రిలో పవిత్రోత్సవాలకు అంకురార్పణ



తీర్థ బిందెను
తీసుకొస్తున్న దృశ్యం

16

వ్యయసాయం



ఇల్లెందులో మొక్కజొన్న చేనులో కలుపు నివారణ మందు పిచికారీ చేస్తున్న రైతులు


- పెరిగిన కూలీల ధరలు
- కలుపుతీతకు రూ.200 డిమాండ్
- లబోదిబోమంటున్న అన్నదాతలు
- సాగుకు 'ఉపాధి'ని అనుసంధానించాలని డిమాండ్

11

ఈ చిత్రం చూశారా. మొక్కజొన్న చేనులో మందు పిచికారీ చేస్తున్న రైతులు కన్పిస్తున్నారు కదూ. వీరు స్ప్రే చేస్తున్నది కలుపు నివారణ మందు. నమ్మడం లేదా.. కూలీల రేట్లు భరించలేక.. ముందస్తుగా డబ్బులు ఇవ్వలేక ఈ పని చేస్తున్నారు. పంట చేలను మించి పెరుగుతున్న కలుపు.. గొంతెమ్మ కోర్కెలు కోరుతున్న కూలీలు.. వీటిని తట్టుకోలేక ప్రస్తుతం జిల్లాలోని అన్నదాతలంతా ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారు. కాగా వాడకం మితిమీరితే పర్యావరణ సమతౌల్యం దెబ్బతింటుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

-ఇల్లెందురూరల్

జిల్లాస్థాయి అథ్లెటిక్స్ క్రీడల్లో క్రీడాకారుల పరుగు



షాట్‌పుట్ విసురుతున్న క్రీడాకారిణి

క్రీడలతో మానసికోల్లాసం

- యువజన క్రీడల జిల్లా అధికారి వెంకటరంగయ్య
- ఘనంగా ఉమ్మడి జిల్లా అథ్లెటిక్స్ పోటీలు

11

రుణ అక్రమార్కులపై ఉక్కుపాదం!

- కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం ఆదేశం
- ప్రధాన నిందితులపై పీడీ యాక్టు అమలు?

6



దమ్మపేట ఎస్‌బీఐలో ఫైళ్లను తనిఖీ చేస్తున్న దృశ్యం



అశ్వారావుపేటలో వర్షం కురుస్తున్న దృశ్యం

వర్షం.. హర్షం

- కరుణించిన వరుణుడు.. జిల్లావ్యాప్తంగా వాన
- ఆరుతడి పంటలకు ప్రాణం..
- అంతర సేద్యంలో రైతులు బిజీబిజీ

3

ఆశలు ఆవిరి!

- క్రమబద్ధీకరణను తప్పుపట్టిన హైకోర్టు
- నేరుగా వేతనాలు ఇవ్వాలని సర్కారుకు ఆదేశం
- విద్యుత్ కార్మికుల్లో నిరాశ నిస్పృహలు

11



ఇల్లెందులో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకు నియామక పత్రాలు అందజేస్తున్న అధికారులు

ఆమె.. ఆరోగ్యం ప్రధానం



● కుటుంబ, ఉద్యోగ బాధ్యతల్లో అలసిపోతున్న మగువలు
● అవగాహన రాహిత్యమే రుగ్మతలకు కారణం

ఏ కుటుంబానికైనా మహిళా మార్గదర్శి. నిరంతర శ్రమతో ఇంటిని తీర్చిదిద్దే ఆమె ఆరోగ్యంగా ఉంటేనే ఇంటిల్లిపాది సుఖసంతోషాలతో ఉంటారు. ఆమెకు అనారోగ్యం సంభవిస్తే ఆ కుటుంబానికి కష్టాలే. అందరికి పోషణ గురించి ఆలోచించే మహిళలు తమ ఆరోగ్యం గురించి శ్రద్ధ చూపించరు. ఫలితంగా ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వారిని చుట్టుముడతాయి. పౌష్టికాహారం లోపం నుంచి బ్రెస్ట్ కేన్సర్ వరకు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు.

- ఖమ్మం బైపాస్‌రోడ్డు

నిత్యం ఇంటి పనులు, కుటుంబపోషణలో తలమునకలవుతూ పిల్లలను స్కూలుకు పంపడం, భర్తకు అన్ని పనులు చేసి మహిళలు అలిసిపోతుంటారు. సరైన అవగాహన లేకపోవడం, నిర్లక్ష్యాన్ని వహిస్తుండటం, ఆర్థికపరమైన కారణాల వల్ల నేటి మహిళల్లో ఆరోగ్యపరమైన సమస్యలెన్నో తలెత్తుతున్నాయి. వాటిని ఎలా అధిగమించాలో తెలియక అనారోగ్యాల పాలవుతున్నారు. మహిళలు పుట్టింది మొదలు వృద్ధాప్యం వరకు ఎదురవుతున్న సమస్యలు ఎన్నో రకాలున్నాయి. వాటిలో గ్రాస్టిక్ ట్రబుల్, కడుపులో నొప్పి, మంట, అధిక బరువు, ఊబకాయం, మెటిమలు, గర్భాశయ ముఖద్వారా కేన్సర్ వంటి సమస్యలు ఎదురవుతుంటాయి.

కాల్షియం లేమితో కీళ్ల నొప్పులు

మహిళలల్లో 40 సంవత్సరాలు దాటితే కాల్షియం లేమి ఏర్పాడుతుంది. అధికంగా కాల్షియం లభించే ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. కుటుంబ పోషణ, ఉద్యోగ బాధ్యతల్లో బిజీగా గడిపే మహిళలు తమ ఆరోగ్యం పట్ల అంతగా ఆసక్తి చూపరు. ఏమవుతుందిలే అని నిర్లిప్తంగా ఉంటారు. దీంతో కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పు వెంటాడుతుంటాయి.

ముఖంపై రోమాలు రావడం

చాలా మంది మగువలు వారి ముఖం మీద రోమాలు అతిగా పెరగడం ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ సమస్య ప్రధాన హర్మోన్ల పెచ్చుతగ్గుల వల్ల వస్తుంది. వంశపార పర్యంగా ఈ సమస్య రావచ్చు.

ఇవి తింటే ఆరోగ్యమే

మహిళల్లో వచ్చే చాలా ఆరోగ్య సమస్యలకు సరైన ఆహారం ద్వారా చెక్ పెట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. పసుపు, ఎరుపు రంగుల్లో ఉండే పండ్లు, కూరగాయాల్లో కేరోట్ పుష్కలంగా ఉండటం, ప్రతి ఒక్క మహిళ వీటిని ప్రతిరోజు తప్పనిసరిగా తీసుకోవా లి. వీటిని తీసుకుంటే రమ్ము, గర్భాయ కేన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. విటమిన్ బీ క్యాలిప్లవర్ ద్వారా తగినంత లభిస్తుంది. దీని వల్ల కాల్షియం కూడా లభిస్తుంది. గుడ్లు, చేపలు, మాంసాహారం ఆయా సీజన్లకు అనుగుణంగా మహిళలు అధికంగా తీసుకోవడం చాలా అవసరం.

ప్రశాంతంగా ఉండటం, పౌష్టికాహారం తీసుకోవడం, వ్యాకులతలకు దూరంగా ఉండడంతో హార్మోన్లను సాధారణ స్థితికి తీసుకురావచ్చని వైద్యులంటున్నారు.

మూత్రాశయ కండరాల సమస్య

ఒక వయస్సు దాటాక మహిళల్లో మూత్రాశయ కండరాల్లో సమస్య ఏర్పడుతుంది. దీని వల్ల మూత్రాశయం నియంత్రణ కోల్పోతుంది. దీని గురించి వారు చాలా ఇబ్బందికి గురవుతారు. దాదాపు 73 శాతం స్త్రీలలో సంభవిస్తుందని ఒక వైద్య సర్వేలో తేలింది.

హార్మోన్ల హెచ్చు తగ్గులు..

ఆరోగ్యపరమైన అంశాల్లో సరైన అవగాహన లేకపోవడంతో చాలా మంది మహిళలు వైద్యాన్ని ఆశ్రయించడం లేదు. యుక్త వయస్సు, గర్భధారణ, మోనోపాజ్, హార్మోన్ స్థాయిల్లో మార్పులతో పలు సమస్యలు వచ్చే అవకాశముంది.

గర్భాశయ సమస్యలు..

మహిళలు ప్రసవానికి ముందు, ప్రసవం తర్వాత పలు ఇన్ఫెక్షన్లతో వ్యాధుల బారిన పడుతున్నారు. ముత్యాల గర్భం, బలహీన గర్భాశయ ముఖ ద్వార నాళాలు, గర్భసంచి వాపు తదితర రుగ్మతలు వారిని వెంటాడుతున్నాయి.

లక్ష్యంతో పేదరికాన్ని జయించా..

పెండెం వెంకటరామయ్య, ఎంఈవో, కొత్తగూడెం



బుడ్డిదీపాల వెలుగులో చదివిన పాఠాలు బాధ్యతను వెన్నుతట్టాయి. పేదరికం ఆనవాళ్లున్నా ఆత్మవిశ్వాసం ధైర్యాన్నిచ్చింది. అన్ని సంపదలకన్నా అక్షర ఖజానే మిన్నగా భావించారు పెండెం వెంకటరామయ్య. ఆయన ప్రస్తుతం కొత్తగూడెం మండల విద్యా శాఖ అధికారిగా బాధ్యతల్లో ఉన్నారు. 'ఆంధ్రజ్యోతి' పలుకరింపుతో ఆత్మీయంగా మాట్లాడారు. ఆముచ్చట ఆయన మాటల్లోనే..

- కొత్తగూడెం టౌన్

పెద్దచదువుకు అడ్డంకాని పేదరికం

పేదరికంలో ఉన్న పెద్ద కుటుంబం మాది. నాన్న గోవిందరావు, అమ్మ కమలమ్మలతోపాటు ఎనిమిది మంది సంతానం మాది. పేదరంలో ఉన్నా చదువంటే ఇష్టం. సొంత ఊరిలో పదో తరగతి వరకు చదివి.. డిగ్రీ పూర్తి చేశా. అన్నామలై వర్సిటీలో ఎంఈడీ, కాంప్రోఇన్సివ్ కాలేజీ ఆఫ్ ఎడ్యూకేషన్ రాజమండ్రిలో బీఈడీ. మద్రాస్ వర్సిటీలో ఎమ్మెస్సీ సైకాలజీ చదివా. 1982లో ఉపాధ్యాయ ఉద్యోగంలో చేరా.

కష్టమైనా ఇష్టంగా చదివాను..

కిష్టారం నుంచి సత్తుపల్లి కళాశాలకు రోజు రానుపోను 12కిలోమీటర్లు సైకిల్‌పై వెళ్లేవాడిని. రాత్రి సమయాల్లో విద్యుత్ లేకపోవడంతో బుడ్డిదీపాల వెలుగులో చ దివా. చదువు భారమైనప్పటికి బాధ్యతగా చదువుకుని పట్టభద్రుడిని అయ్యాను. ఇష్టంగా భావిస్తే కష్టమైన ఏ పని అయిన చిన్నదిగా ఉంటుందని నా నమ్మకం.

గురువులే ఆదర్శం అయ్యారు..

ఆనాడు బడిపంతులంటే ఎంతో భయంతోపాటు భక్తి ఉండేది. వారి ప్రోత్సాహంతో నేడు కీలకమైన ఉద్యోగంలో ఉన్నా. ప్రాథమికస్థాయిలో కిష్టారం పాఠశాల గురువు వెంకటరెడ్డి ఎంతో ప్రోత్సహించారు. నాన్న బడికి పంపకుంటే గురువు వెంకటరెడ్డి నాన్నను ఒప్పించి రెండు నెలలపాటు తన ఇంటివద్దనే ఉంచుకుని చదివంచారు.

సంతృప్తినిస్తున్న ఉపాధ్యాయ వృత్తి

ఉద్యోగంలో ఎప్పటికప్పుడు బాధ్యతను గుర్తుచేసుకోవాలి. వృత్తిలో నిబద్ధతతోపాటు అందరితో సమన్వయంగా వ్యవహరించాలి. బాధ్యతగా ఉద్యోగం చేసినప్పుడే గుర్తింపు లభిస్తుంది. చేస్తున్న ఉద్యోగానికి అర్థాన్ని ఇచ్చేలా పని చేయాలి. 10మందికి ఉపయోగపడితే రేపటి తరానికి భావిభారత పౌరుల్ని అందించగలుగుతాం.

మరణశాసనం.. వీలునామా



ఖమ్మం కలెక్టరేట్: జీవనగమనంలో వ్యక్తులు అలుపెరగ శ్రమించి ఆస్తిపాస్తులు సంపాదిస్తారు. అయితే అతని మరణానంతరం వారసుల మధ్య పంపకాల విషయంలో పలుచోట్ల వివాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక జీవితకాలంలోనే ఆస్తిపంపకాలు జరిపితే బతికుండగానే నరకాన్ని చూచినవారూ మనకు అక్కడక్కడా కనిపిస్తుంటారు. ఇటువంటి వాటికి తావులేకుండా ఒక వ్యక్తి తాను సంపాదించిన ఆస్థిని తన మరణానంతరం అనుకున్న విధంగా పంపకం జరపాలన్న శాసనమే వీలునామా

ఏ ఆస్తులపై వీలునామా రాయెచ్చు

ప్రతీ వ్యక్తీ తన జీవితకాలంలో స్వార్జితంగా సంపాదించింది, తనకు వివాదరహితంగా సంక్రమించిన ఆస్థిని వీలునామా రాయెచ్చు

ఎవరు అర్హులు?

మైనరు కానివారు, స్థిరచిత్తం గలవారు మానసిక రుగ్మతలు లేనివారు తాను చేస్తున్న పని పర్యవసానం తెలిసున్న వారు వీలునామా రాయెచ్చు.

ఎలా రాస్తారు?

వీలునామా లిఖితపూర్వకంగా ఉండాలి. అది రాసిన వారి సంతకం/వేలిముద్ర సాక్షుల సంతకాలు/వేలిముద్రలు ఉండాలి. సాదా కాగితంపై రాసినది కూడా చెల్లుబాటు అవుతుంది. వీలునామా రిజిస్టర్ చేయించాలన్న నిబంధన ఏమీ లేదు

ఎప్పుడు చెల్లుబాటు కాదు?

వీలునామా వ్యక్తి ఇష్టానికి వ్యతిరేఖంగా చేయించినా మోసం, వంచన పద్ధతులు అవలంభించినా ఒత్తిడి చేసి రాయించినా , రాసే సంతకం చేయించినా చెల్లుబాటు కాదు.

వీలునామాలోని అంశాలు

తనకు తెలిసిన బాషలోనే చేయించాలి. ఆస్థి వివరాలు ఏదీ ఎవరికి చెందాలో స్పష్టంగా పేర్కొనాలి. అనుభశించే హక్కు ఇస్తున్నామో సర్వాధికారాలు కలుగచేస్తున్నామో తెలపాలి.

రద్దు , మార్పిడి హక్కు

వీలునామా రాసిన వ్యక్తి దానిని తన జీవితకాలంలో రద్దుపరుచుకోవచ్చు. లేదా మార్పులు చేసుకోవచ్చు. రద్దు చేసి కొత్తవీలునామా రాయిస్తే పాతది రద్దు అయిన విషయం అందులో పేర్కొనాలి. వీలునామాపై కూడా వారసులపై కూడా వారసులు న్యాయస్థానాలకు వెళ్లడం మనం చూస్తూంటాం. స్పష్టమైన మనోభావాన్ని కచ్చితమైన బాషలో నిపుణులైన లేఖరితో రాయించిన వీలునామాలు న్యాయస్థానంలో వీగిపోవు.

లీన్ హక్కు నిర్వర్తించే ఉద్యోగంపైనే ఉంటుంది



బోనకల్: ఎఫ్ఆర్-14(9) ప్రకారం ఉద్యోగికి లీన్(డిప్యుటేషన్‌పై వెళ్లినా శాశ్వత ఉద్యోగంపై ఉండే హక్కు) హక్కు తాను నిర్వహించే ఉద్యోగం పైనే ఉంటుంది. కాని పనిచేసే స్థానంపై ఉండదు. లీన్ సస్పెన్షన్ అమలులో ఉన్న కాలంలో ఆ పోస్టులోని ప్రయోజనాలు లభించవు. ఉద్యోగి రాత పూర్వకంగా కోరితే మాత్రమే తన లీన్ టర్మినేట్ చేయొచ్చు. ప్రభుత్వ ఉద్యోగి ఆ ఉద్యోగంపై ధారణాధికారంతో క్రమశిక్షణ చర్యల పర్యవసానంగా ఉద్యోగం నుంచి తొలగింపు, బర్తరఫ్, నిర్బంద పదవీ విరమణ వంటి శిక్షలు విధించినపుడు తప్ప ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ వయస్సు చేరే వరకు ఆ ఉద్యోగంలో కొనసాగే హక్కు ఉంటుంది. ఈ హక్కునే ఎఫ్ఆర్-9(13)లో లీన్‌గా నిర్వచించారు. లీవుకు సంబంధించిన విషయాలను కూలంకశంగా ఎఫ్ఆర్-13,14ఏ, 14బీ, ప్రభుత్వ ఉత్తర్వు నెం.144ఎఫ్ తేదీ. 19-05-2009 ద్వారా వివరంచారు. మాతృ శాఖకు తిరిగి వెళ్లడానికి కల్పించిన గడువు లీన్ రద్దు అయ్యేంత వరకు ఉద్యోగి తనకు ఖాయమయిన ఉద్యోగంలో కొనసాగుతాడు. సస్పెన్షన్ కాలంలో కూడా లీన్ కలిగి ఉంటాడు. జీవో ఎంఎస్.నెం.12 తేదీ. 7-02-1995 ప్రకారం శాశ్వత పదవి కలిగి నియామక కాలపరిమితి గల పదవికి నియమించినపుడు లీన్ కలిగిఉంటారు.

పరోపకారమే పరమధర్మం



కొత్తగూడెం అర్బన్: ఎవర్నీ బాధించకుం డా ఆపదల్లో ఉన్న వారిని, రోగాలతో బాధపడే వారిని అసహాయులను ఆదుకోవడం కన్నాగొప్ప ధర్మం మరోకటి లేదు. వెనుకటికి ఒక రోజు పరమధార్మికుణ్ని కనిపెట్టమని తన ముగ్గురు కొడుకులకు పోటీ పెట్టాడొక తండ్రి. అలా పట్టుకొచ్చిన వాడికి తన రాజ్యాన్ని ఇస్తానని ప్రకటించా డు. పెద్ద కొడుకు ప్రయత్నించి ఒక చెట్టును పట్టు కొచ్చాడు. ఆయన పెద్దఎత్తున దానాలు చేశాడని, గుడులు, గోపురాలు, సత్రాలు కట్టించాడని, చలివేంద్రాలు పెట్టించాడని చెప్పాడు. మంచి పనులు కొనసాగిం చండంటూ రాజు ఆయనను సన్మానించి పంపించేశాడు. రెండో కొడుకు ఒక బ్రాహ్మణుడిని పట్టుకొచ్చాడు. నోము లు, వ్రతాలు చేయడం, తీర్థయాత్రలు తిరగడం, పురాణాలు చదువుకోవడం, ఎవరికి అపకారం చేయ కుండా ఉండటం వంటి పనులు చేస్తున్నాడని చెప్పాడు. రాజు ఆయనను కూడా యధోచితంగ సన్మానించి పంపించేశాడు. మూడో కొడుకు ఒక బక్కచిక్కిన రైతును పట్టుకొచ్చాడు. చదువు సంధ్యాలేని ఆ రైతు ఎవరైనా జబ్బు వస్తే చికిత్స చేస్తుంటాడని, ఎవరైన అడిగితే లేదనకుండ పట్టెడన్నం పెడతాడని చెప్పాడు. రాజు రైతు చేస్తున్న పనికి ఎంతగానో సంతోషించి సన్మానించాడు.

దారి కనుక్కోండి



ఔనా!

బంగారం నిల్వలు ఎక్కువగా ఉన్న దేశాల్లో భారతదేశ స్థానం 11.



చెప్పగలరా?


సూదిలో ఉన్నా కానీ దూదిలో లేను
చరణంలో ఉన్నా కానీ మరణంలో లేను
నరంలో ఉన్నా కానీ వరంలో లేను
అయితే ఇంతకీ నేనెవర్నో చెప్పగలరా?



ప్రతి వంద మందిలో..

ప్రపంచంలో ప్రతి విషయమూ వింతే. మనుషుల రంగు నుంచి తినే తిండి దాకా అన్నింటి గురించి అందరికీ ఆసక్తే. ప్రపంచంలో ఎన్ని ప్రాంతాల్లో విద్యుత్ వెలుగులు ఉన్నాయి? ఎంతమంది కాలేజీ విద్యను అభ్యసిస్తున్నారు? కంప్యూటర్లు ఎంతమంది కలిగి ఉన్నారు?

ప్రపంచాన్ని ఓ గ్రామంగా ఊహించుకుంటే..
అందులో ఉన్నది ఓ వంద మంది అయితే..



మేని ఛాయ (స్కిన్ కలర్)

తెలుపు - 30
తెలుపు రంగు కాకుండా - 70



జాతీయత

ఆసియన్లు - 61
యూరోపియన్లు - 12
ఆఫ్రికన్లు - 13
ఉత్తర/ దక్షిణ అమెరికన్లు - 13
ఆస్ట్రేలియా, పసిఫిక్ ఐలాండ్స్ వాసులు - 1

హెచ్ఐవీ

(హ్యూమన్ ఇమ్యునో డెఫిషియన్సీ వైరస్)
సోకిన వాళ్లు - 1
హెచ్ఐవీ లేనివాళ్లు - 99




అక్షరాస్యత

అక్షరాస్యులు - 86
నిరక్షరాస్యులు - 14




స్వేచ్ఛ

స్వాతంత్ర్యంగా ఉన్నోళ్లు - 52
స్వేచ్ఛగా మాట్లాడలేని వాళ్లు - 48
(చిత్రవధ, జైలు శిక్ష, మరణ శిక్ష వంటి కారణాలతో వీళ్లు సరిగా మాట్లాడలేరు)



విద్యుత్

విద్యుత్ ఉన్న ప్రాంతాలు - 76
కరెంటు లేని ప్రాంతాలు - 24



ఆహారం

స్థూలకాయం(ఓవర్ వెయిట్) - 15
ఎప్పుడూ సంపూర్ణంగా తినేంత ఆహారం ఉన్నోళ్లు - 30
తినడానికి కొరత ఉండేవాళ్లు, కొన్ని సమయాల్లో అసలు ఆహారం దొరకనివాళ్లు - 50
పోషకాహారం లోపంతో ఉన్న వాళ్లు - 20
ఆకలితో అలమటించి మరణించే వారు - 1



విద్య


కాలేజీ విద్య అభ్యసిస్తున్న వారు - 1
హైస్కూలింగ్‌తో ఫుల్‌స్టాప్ పెట్టినవాళ్లు - 99



కంప్యూటర్

సిస్టమ్ కలిగి ఉన్నవాళ్లు - 7
లేని వాళ్లు - 93





లైంగికత

మహిళలు - 52
పురుషులు - 48

నవ్వుల్ నవ్వుల్

వీరేందర్ : నేను ఏడాదికోసారి కచ్చితంగా రక్తదానం చేస్తాను రా!
మిస్టర్ మేధావి : దానికి అంత గొప్పగా చెప్పుకుంటున్నావా? నేనైతే ప్రతిరోజూ చేస్తాను ఏమనుకున్నావో!
వీరేందర్ : అలా ఎలా చేస్తావు రా?
మిస్టర్ మేధావి : నేను చేసేది దోమలకు రా!
వీరేందర్ : !!!!!!!!!!



జంతర్‌మంతర్

ఈ కింది పదాలను సరిచేయండి

1. గంభాభూ ▸ ....
2. లఆస్యం ▸ ....
3. మాదంప్ర ▸ ....

మీకుతెలుసా?

రోజూ మనదేశంలో తిరిగే రైళ్ల సంఖ్య దాదాపుగా 12,000



జవాబులు

చెప్పగలరా? : సూచన జంతర్ మంతర్ : 1. భూభాగం 2. ఆలస్యం 3. ప్రమాదం

పదాలు కనుక్కోండి


M	B	C	R	I	B	V	S	K	U	F	R	D
V	O	U	P	E	G	E	Z	K	L	U	A	K
E	N	T	Z	M	L	A	L	W	R	T	N	O
J	E	E	R	V	W	T	A	J	T	P	J	N
A	S	L	C	E	G	R	T	N	M	O	G	M
M	I	G	R	V	C	Y	A	A	W	S	Q	I
K	E	Y	P	I	K	N	P	X	R	N	R	Z
E	L	G	G	I	G	L	U	E	Z	U	Q	A
R	A	A	J	E	K	J	P	O	I	G	Q	U
U	B	J	R	U	N	A	Y	O	B	G	E	Q
C	O	P	A	C	I	F	I	E	R	R	L	A
H	R	L	I	D	G	M	Y	F	W	E	M	W
Y	B	A	B	O	T	T	L	E	J	E	D	G

BABY, CUTE, PREGNANT, BOTTLE, DIAPERS, PACIFIER, BOUNCER, GIGGLE, RATTLE, BOY, GIRL, SMILE, CRAWL, LABOR, SNUGGLE, CRIB, ONESIE, SOFT

రంగులు దిద్దుదాం



బొమ్మ గీయండి



ఢిల్లీకి తరలిన ఎమ్మార్పీఎస్ నాయకులు

అశ్వాపురం: ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని కోరుతూ ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ పిడమర్తి రవి ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాల్లో పాల్గొనడానికి తెలంగాణ మాదిగ జేఏసీ పినపాక నియోజకవర్గ నాయకులు జేఏసీ జిల్లా నాయకుడు గద్దల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఢిల్లీ తరలివెళ్లారు. బుధవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నాలో పాల్గొన్నారు.

సినిమాలు

మణుగూరు
- సత్యభాస్కర — గౌతమ్‌చంద్
- సీతారామ — ఫిదా

పినపాక మండల అధికారుల సమాచారం

తహసీల్దార్	9652528386
ఎంపీడీవో	9440906951
ఎంఈవో	9959087110
సీఐ బయ్యారం	9440795328
ఎస్ఐ, కరకగూడెం	9440904284
ఎస్ఐ బయ్యారం	9440904283
రేంజ్ అధికారి	9440816277
విద్యుత్ ఏడీఈ	9440811536
వెలుగు ఏపీఎం	9704789715
సీడీపీవో	7095556826
పీఆర్ ఏఈ	9959156956

వైభవంగా ముత్యాలమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠ

● పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం ● భారీగా తరలివచ్చిన భక్తులు

మణుగూరు రూరల్: మణుగూరు మునిసిపాలిటీ పరిధిలోని బండారుగూడెం గోల్డ్ షాప్స్ వీధిలో స్వయంభూగా వెలిసిన ముత్యాలమ్మ విగ్రహాన్ని బుధవారం అనురాధ నక్షత్రయుక్త మిథున లగ్నంలో ఉదయం 4-35 గంటలకు పునఃప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజల్లో పాయం వెంకటేశ్వర్లు పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించారు. ఇక్కడ కొలువైన ముత్యాలమ్మవారు 100 ఏళ్లక్రితం రావి చెట్టు కింద స్వయంభూగా వెలిసి భక్తుల కోరికలు, ఆపదలను తొలగించే అమ్మవారిగా ఈ ప్రాంతంలో ప్రసిద్ధి. 2015 ఆగస్టు 26న ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుండానే వంద ఏళ్ల చరిత్ర కలిగిన రావి చెట్టు కూలిపోవడంతో భక్తులు శాంతి పూజలు నిర్వహించారు. శాశ్వత ఆలయ నిర్మాణానికి, విగ్రహ ప్రతిష్ఠకు పిట్ట నారాయణ ముందుకు వచ్చారు. దీంతో భక్తులు మిగతా విరాళాలు సేకరించి గుడి నిర్మాణం చేపట్టారు. గుడిలో శ్రీముత్యాలమ్మ వారితో పాటు పోతురాజు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా మైకుల ద్వారా ఒగ్గు కథలు ప్రచారం చేయడంతో ఈ ప్రాంతంలో పండుగ వాతావరణం ఏర్పడింది. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పెద్ది నాగకృష్ణ, బండారి శ్రీను, కొరం పుల్లయ్య, బండారి చుక్కమ్మ, కారం నాగేశ్వరరావు, పొట్టెయ్య, వలసాల వెంకటరామారావు, కుర్రి నాగేశ్వరరావు, రాబిన్, తిరుమలేష్, రంజిత్ పాల్గొన్నారు.



మొక్కులు చెల్లిస్తున్న ఎమ్మెల్యే పాయం, ప్రతిష్ఠించిన అమ్మవారి విగ్రహం

టీటీడీ ఆధ్వర్యంలో 13న శ్రీనివాస కల్యాణం

మణుగూరు: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో సమితి సింగారంలోని ప్రభుత్వ కళాశాలలో ఈనెల 13న ఆదివారం శ్రీ శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తున్నట్లు హిందు ధర్మ ప్రచార పరిషత్ సభ్యుడు నెల్లెం రాధకృష్ణ తెలిపారు. బుధవారం మండలంలోని అన్ని వర్గాల సంఘాలు, స్వచ్ఛంద సంస్థల సభ్యులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీనివాస కళ్యాణానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి కల్యాణాన్ని తిలకించాలని కోరారు. సమావేశంలో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దోసపాటి వెంకటేశ్వర్‌రావు, టిడిపి మండల అధ్యక్షుడు కేవిరావు, ప్రముఖులు పుచ్చకాయల శంకర్, సనాల్, వి నాగేశ్వరరావు, రమేష్, సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.



కల్యాణాన్ని విజయవంతం చేయాలని కోరుతున్న సభ్యులు

'సీతారామ' భూ నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీ అందించాలి'


మాట్లాడుతున్న వెంకటరెడ్డి

సారపాక: సీతారామ ప్రాజెక్టు కింద రైతులు కోల్పోయే భూములకు 2013 భూ సేకరణ చట్టంప్రకారం నష్టపరిహారం చెల్లించాలని బీజేపీ కిసాన్‌మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల వెంకటరెడ్డి కోరారు. బుధవారం సారపాకలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పినపాక నియోజకవర్గంలో ప్రధానంగా అశ్వాపురం, బూర్గంపాడు మండలాల్లో రైతులకు సాగునీరు అందించాలని కోరారు. మండలంలో నకిలీ విత్తనాల నకిలీ ఎరువులు అరికట్టడంలో అధికారులు విఫలమయ్యారన్నారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని చెప్పుకునే టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు రుణ మాఫీ వడ్డీకే సరిపోతుందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఆపార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య సీతారాంనాయక్, ఓబీసీ జిల్లా అధ్యక్షులు దామెర శ్రీనివాస్, దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు కోమల రమేష్, జిల్లా నాయకులు కేసుపాక శ్రీను పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలలో నోట్ పుస్తకాల పంపిణీ


నోట్ పుస్తకాలను పంపిణీ చేస్తున్న దృశ్యం

మణుగూరు: మున్సిపాలిటీ పరిధిలోని శివలింగాపురం మండల పరిషత్ యూపీఎస్ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమ సహాయ ఉపాధ్యాయుడు ఎం వెంకటేశ్వరరావు విద్యార్థులకు నోట్‌బుక్స్‌ను పంపిణీ చేశారు. బుధవారం నుంచి విద్యార్థులకు రీడింగ్, రైటింగ్, రీజనింగ్ (ఆర్‌ఆర్‌ఆర్) కార్యక్రమం ఉండగా వాటికనుగుణంగా ఈపుస్తకాలను అందజేశారు. హెచ్‌ఎం అజయ్‌కుమార్, క్రీస్తురాజు, కోటేశ్వరరావు, కరుణ, లలితకుమారి, జ్యోతి, ఉషా, రామదాసు పాల్గొన్నారు.

'రహదారి సౌకర్యాలు మెరుగుపర్చాలి'


వాగు వంతెనను పరిశీలిస్తున్న నాయకులు

అశ్వాపురం: మండలంలో మారుమూల గ్రామాల మధ్య ప్రవహిస్తున్న వాగులపై వంతెనలు నిర్మించి రహదారి సౌకర్యాన్ని మెరుగుపర్చాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ముక్కు శ్రీనివాస రెడ్డి అన్నారు. బుధవారం గొందిగూడెం గ్రామపంచాయతీలోని పలు గ్రామాలను సందర్శించి సమస్యలను అడిగితెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేక రులతో మాట్లాడారు. మారుమూల గ్రామాల్లో కనీససౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యారన్నారు. వాగులపై వంతెనలు లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనుకోని ప్రమాదం ఏదైనా జరిగినా సంబంధిత గ్రామాల గురించి బయటి ప్రపంచానికి తెలిసే పరిస్థితి లేదన్నారు. మండలంలోని వేములూరు ఇసుకవాగు గొందిగూడెం లోతు వాగులపై వెంటనే వంతెనలు నిర్మించాలన్నారు. సమావేశంలో నాయకులు అంబలయ్య, శ్రీను, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మాజీ సర్పంచ్ శంకర్ మృతి


కుంజా శంకర్(ఫైల్)

మణుగూరు రూరల్: మణుగూరు మండలంలోని సమితిసింగారం మాజీ సర్పంచ్ కుంజా శంకర్ అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లో బుధవారం మృతిచెందారు. డిప్లొమా చదివిన కుంజా శంకర్ కాంగ్రెస్ పార్టీపై ఉన్న అభిమానంతో విద్యార్థి దశనుంచే ఎన్ఎస్‌యూఐ నాయకునిగా చురుకైన పాత్ర పోషించేవారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా పనిచేసిన ఆయన సమితిసింగారం సర్పంచ్‌గా 2003లో ఎన్నికయ్యాడు. శంకర్‌కు భార్య విజయలక్ష్మీతో పాటు ముగ్గురు పిల్లలున్నారు. కుంజా శంకర్ మృతిపట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే రేగా కాంతరావు, ఈరెల్లి సత్యనారాయణ, యాదగిరిగౌడ్, పోశం నర్సింహారావు, బాబ్జాని, ఆవుల నర్సింహారావు, శ్యామల, మున్ని తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.

'విశ్వ బ్రాహ్మణుల బహిరంగ సభను జయప్రదం చేయండి'

సారపాక: తెలంగాణ విశ్వబ్రాహ్మణుల బహిరంగ సభను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు దుగ్గల వెంకటాచారి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల6న హైదరాబాద్‌లో విశ్వ బ్రాహ్మణ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జరిగే కార్యక్రమానికి ప్రజలు పెద్దఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. అనంతరం విశ్వబ్రాహ్మణుల వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు డబ్బెజంకి కనకాచారి, సహాయ కార్యదర్శి పుల్లయ్యచారి, కోటాచారి, వీరభద్రాచారి, కొండయ్య పాల్గొన్నారు.

కోడిపుంజుల వాగు బ్రిడ్జి పనుల పరిశీలన

● శరవేగంగా నిర్మాణం పూర్తి చేయాలని సూచించిన ఎమ్మెల్యే పాయం
● ప్రత్యామ్నాయ రహదారికి ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశం

మణుగూరు: మణుగూరు ప్రధాన రహదారిపై అశోక్‌నగర్ ప్రాంతంలోని కోడిపుంజుల వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను బుధవారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పరిశీలించారు. జరుగుతున్న పనుల వివరాలను, నిర్మాణానికి ఇంకా ఎంతకాలం పడుతుందో ఆర్‌అండ్‌బి అధికారులను అడిగి తెలుసుకున్నారు. బ్రిడ్జి నిర్మాణ పనులను శరవేగంగా నిర్వహించి బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ రహదారిని ఏర్పాటు చేయాలని సూచించారు. వాగుమల్లారం ప్రాంతంలో కోడిపుంజుల వాగుకు వేసిన తూరలు చిన్నవిగా ఉన్నాయని వాటి స్థానంలో పెద్ద తూరలు వేసి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. నాణ్యత ప్రమాణాలు ఖచ్చితంగా పాటించేలా చూస్తూ త్వరితగతిన పూర్తి అయ్యేలా అధికారులు పర్యవేక్షించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు వలసాల వెంకటరామారావు, కుర్రి నాగేశ్వరరావు, పల్లపు తిరుమలేష్, గాండ్ల సురేష్, మేడా నాగేశ్వరరావు, అబ్బుల్లా, రాబిన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


బ్రిడ్జి పనులపై ఆరాతీస్తున్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

గ్యాస్ సబ్సిడీ ఎత్తివేత నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి: ఐద్వా

భద్రాచలంటౌన్: కేంద్రప్రభుత్వం గ్యాస్‌సబ్సిడీ ఎత్తివే స్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకో వాలని అఖిల భారత మహిళాసంఘం (ఐద్వా) భద్రాచ లం పట్టణ కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. యు. జ్యోతి అధ్యక్షతన మహిళా సంఘం పట్టణ కమిటీ సమావేశం సంఘం కార్యాలయంలో నిర్వహించారు.

సినిమాలు

భద్రాచలం

● ఉదయభాస్కర్	దువ్వాడ జగన్నాథం
● విజయభాస్కర్	దువ్వాడ జగన్నాథం
● గోపాలకృష్ణ	గౌతమ్‌నందా
● శివం (సారపాక)	బాహుబలి

దుమ్ముగూడెం అధికారుల సమాచారం

తహసీల్దార్	:7680026361
ఎంపీడీవో	:9440906956
ఎస్ఐ	:9440795307
ఎంఈవో	:9912170410
రేంజిఅధికారి	:9440810347
విద్యుత్‌శాఖ ఏఈ	:9440811554
మండల ఏవో	:7288894265
పీఆర్ జేఈ	:9440564966
ఈఓఆర్డీ	:9492091891
ఎక్సైజ్ సీఐ	:9440902683
వెటర్నరీ వైద్యుడు	:9704068729
దుమ్ముగూడెం పీహెచ్‌సీ	:9989027131
నరసాపురం పీహెచ్‌సీ	:8977425496
పర్ణశాల పీహెచ్‌సీ	:9963300896
తాలిపేరు డీఈ	:7075238444
ఇరిగేషన్ ఏఈ	:9100040649
టెలికాం ఏఈ	:9441558855

దేశభక్తుడిగా 'పింగళి' చిరస్మరణీయుడు

జయంతి సభలో పలువురి నివాళి

భద్రాచలంటౌన్: భద్రాద్రి మార్షల్ ఆర్ట్స్ అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఫౌండర్, సౌత్ ఇండియా సీనియర్ కరాటే మాస్టర్ జి.శేఖర్ ఆధ్వర్యంలో భద్రాచలం ఐటీసీ టీచర్స్ కాలనీలో జాతీయ జెండారూపకర్త పింగళి వెంకయ్య 139వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శేఖర్ మాట్లాడుతూ గత ఆరుసంవత్సరాలుగా జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పింగళి వెంకయ్య జాతీయ జెండా రూపకర్త, నిరంతర పరిశోధకుడు, కర్షక శాస్త్రవేత్త, స్వాతంత్ర సమరయోధుడు, బహుభాషా కోవిదుడని పేర్కొన్నారు. అఖిల భారత కాంగ్రెస్ మహాసభలకు మహాత్మాగాంధీ, లాలా లజపతిరాయ్, జవహర్‌లాల్ నెహ్రూ, రాజేంద్రప్రసాద్, సరోజిని నాయుడు వంటి జాతీయ నేతలు హాజరై పింగళి వెంకయ్య కూడా ఆహ్వానించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బండారు శరత్‌బాబు, కరాటే మాస్టర్ శేఖర్, ఇన్‌స్ట్రక్టర్, విద్యార్థులు పాల్గొన్నారు.



పింగళి వెంకయ్య చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న విద్యార్థులు

'విలేకరుల శిక్షణ తరగతులకు తరలిరండి'

భద్రాచలం: ఈనెల 5, 6 తేదీల్లో తెలంగాణ రాష్ట్ర మీడియా ఆధ్వర్యంలో ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో నిర్వహించనున్న గ్రామీణ ప్రాంత విలేకరుల శిక్షణ తరగతులకు భద్రాచలం, పినపాక నియోజకవర్గాల నుంచి పాత్రికేయులు పెద్ద ఎత్తున హాజరుకావాలని టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆకుతోట ఆదినారాయణ, సయ్యద్ ఇస్మాయిల్ పిలుపునిచ్చారు. భద్రాచలంలో టీవీస్ టూరిజం హోటల్‌లో బుధవారం జరిగిన టీయూడబ్ల్యూజే సమావేశంలో వారు మాట్లాడారు. విలేకరులకు మరింత నైపుణ్యాన్ని అందించేందుకు అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ నేతృత్వంలో నిర్వహించనున్న ఈ శిక్షణ తరగతుల సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

గ్రామీణ వైద్యుల కమిటీ ఎంపిక



ఎన్నికైన మండల కమిటీ సభ్యులు

దుమ్ముగూడెం: మండల గ్రామీణ వైద్యుల నూతన కమిటీ ఎంపిక బుధవారం లక్ష్మీనగరంలో జరిగింది. అధ్యక్ష, కార్యదర్శులుగా ఎస్కేనబీ, బిగాంధీ, జిల్లా కార్యవర్గ సభ్యునిగా వినాగేశ్వరావు, గౌరవాధ్యక్షునిగా డివేలాద్రి, జిల్లా ప్రచార కార్యదర్శిగా ఎస్కే మౌలానా, మండల కార్యవర్గ సభ్యులుగా సాయిబాబు, శ్రీను, కాజా, మోహన్‌రావులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

9న ఆదివాసీ హక్కుల పోరాట దినంగా జరపాలి

సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాదినేని

భద్రాచలంటౌన్: ఆగస్టు 9ని ప్రపంచ ఆదివాసీ దినోత్సవంను ఆదివాసీ హక్కుల పోరాట దినంగా జరుపుకోవాలని సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాదినేని వెంకటేశ్వరరావు అన్నారు. బుధవారం జరిగిన సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఆదివాసీ దినోత్సవం పాలక వర్గాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘనంగా జరుపుతున్న స్థితి మనకు కనబడుతుందని, దేశంలో ఆదివాసీలకు రాజ్యాంగంలో 5వ షెడ్యూలు, 6వ షెడ్యూలుగా గుర్తించినప్పటికీ ఈ ప్రభుత్వాలు అభివృద్ధి పేరుతో ఎన్నో పోరాటాల ద్వారా తెచ్చుకున్న హక్కులను కాలరాస్తున్నాయని అన్నారు. ఆదివాసీల జీవనం పోడు సాగు ద్వారా ఆధారపడి జీవిస్తున్నారని కాని తెలంగాణ ప్రభుత్వం 2006 అటవీహక్కుల చట్టం ప్రకారం హక్కుపత్రాలు కల్పించాలని అన్నారు. షెడ్యూల్డు ప్రాంతంలో ఉన్న పరిశ్రమల్లో స్థానికంగా ఉన్న ఆదివాసీలకు ఉద్యోగకల్పన కల్పించని పరిస్థితులు గత పాలకులు, నేటి పాలకులు కూడా అదే పాలన కొనసాగిస్తున్నారని అన్నారు. ఈ సదస్సులో మోకాళ్ల రమేష్, గోండ్వాన సంక్షేమపరిషత్ కన్వీనర్ సోందె వీరయ్య, విశ్వనాథం, కోలేటి నాగేశ్వరరావు, రామటెంకి అశోక్, కత్తి రాములమ్మ, సోడే రాజు, మట్టా గీత ఇంటిక లక్ష్మి, ఆదిలక్ష్మి, కంచర్ల జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.



సభలో ప్రసంగిస్తున్న సాదినేని వెంకటేశ్వరరావు

ఇసుక ట్రాక్టర్ పట్టివేత

చర్ల: చర్ల మండలంలోని మొగళ్లపల్లి గ్రామం వైపు నుండి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలించుకు వస్తున్న ట్రాక్టర్‌ని చర్ల తహసీల్దార్ సురేష్‌కుమార్ మంగళవారం రాత్రి తాహసీల్దార్ కార్యాలయం ముందు పట్టుకున్నారు. డ్రైవర్ వద్ద ఎటాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో ట్రాక్టర్‌ని సీజ్‌చేశారు. అనంతరం చర్ల పోలీస్‌స్టేషన్‌కి తరలించారు. అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

బూర్గంపాడు: బూర్గంపాడు మండల పరిధిలోని మోరంపల్లిబంజర గ్రామంలోని పీడరు పరిధిలో ఉగం గురువారం విద్యుత్తు నిలిపివేయనున్నట్లు మండల విద్యుత్తు శాఖ అధికారి నర్సింహారావు ఒక ప్రకటనలో తెలిపారు. మరమ్మత్తుల కారణంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిలి యనున్నట్లు ఆయన సూచించారు.

'దళితుల మహాధర్నాను విజయవంతం చేయండి'

బూర్గంపాడు: దళిత గిరిజనులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఈ నెల 23న తలపెట్టిన దళితుల మహాధర్నాను విజయవంతం చేయాలని తెలంగాణ మాలమహానాడు జిల్లా కార్యదర్శి పల్లంటి రమేష్ పిలుపునిచ్చారు. బుధవారం మండలంలోని కృష్ణసాగర్ గ్రామంలో మండల అధ్యక్షుడు పిల్లి రవివర్మ అధ్యక్షతన ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.. దళితుల హక్కులపై ఇటవల జరిగిన దాడులకు నిరసనగా డిల్లీ లో జంతర్‌మంతర్ దగ్గర నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని కోరారు.

హరితహారంలో మొక్కల పంపిణీ



మొక్కలు పంపిణీ చేస్తున్న దృశ్యం

బూర్గంపాడు: మండల కేంద్రమైన బూర్గంపాడు గ్రామపంచాయతీ సర్పంచ్ పుట్టికుమారి అధ్యక్షతన బుధవారం మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మొక్కలు నాటి మాట్లాడారు. ప్రతీఒక్కరు ఒక మొక్క నాటి బ్రతికించుకోవాలన్నారు. పంచాయతీ పరిధిలోని సభ్యులకు ఇంటింటికి మొక్కలు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో ఉపసర్పంచ్ చిప్పా సుధాకర్, పంచాయతీ సిబ్బంది వెంకన్న పాల్గొన్నారు.

సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి

భద్రాచలంటౌన్: భద్రాచలం పట్టణంలోని రాజుపేట కాలనీ, ఎల్బీజీనగర్, సుభాష్‌నగర్ కాలనీ ప్రజలు తమ ప్రాంత స్థానిక సమస్యలు పరిష్కరించాలని భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్యకు వినతిపత్రం అందజేశారు. ప్రధానంగా వీధిలైట్లు, కరెంటు స్తంభాలు, రోడ్లు, మంచినీటి బోర్లు సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన ఎమ్మెల్యే వెంటనే పంచాయతీ కార్యదర్శికి ఫోన్ ద్వారా మాట్లాడి వెంటనే వీధిలైట్లు, డ్రైన్ల సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే ఎమ్మెల్యే నిధుల నుంచి మంచినీటి బోర్లు వేయించేందుకు కృషిచేస్తామని హామీఇచ్చారు. భద్రాచలంలో మంచినీరు సమస్య పరిష్కారం కోసం అన్ని మారుమూల కాలనీలకు మిషన్ భగీరథ పథకం ద్వారా గోదావరి పంపు కనెక్షన్లు ఉచితంగా ఇవ్వాలని కోరారు.

ఈకార్యక్రమంలో రాజుపేట కాలనీ వాసులు, రామిరెడ్డి, ఎం.వీరభద్రం, ఎ.సత్తిబాబు, ఆర్.నాగరాజు, భవానీ, కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు స్వచ్ఛంద సంస్థల వితరణ



చర్లలో దుస్తులు అందిస్తున్న దృశ్యం

చర్ల: కష్టాల్లో ఉన్న నిరుపేదలకు సాయం చేయడంలో ఉన్న సంతృప్తి మరొకటి లేదని స్ఫూర్తి ఫౌండేషన్ వ్యవస్థాపకులు నానిమాద్రి కృష్ణార్జునరావు అన్నారు. బుధవారం కందిపాడు ప్రాథమిక పాఠశాలకు చెందిన 30మంది విద్యార్థులకు సుమారు దుస్తులు, పలకలు, స్టేషనరీ అందజేశారు. రాహుల్ విజ్ఞాన్ వ్యవస్థాపకులు హెచ్‌జీవీ ప్రసాద్, పాఠశాల ఉపాధ్యాయుడు వి.వెంకట్రావు, గ్రామస్థులు ఈకార్యక్రమంలో పాల్గొన్నారు.



పుస్తకాలు పంపిణీ చేస్తున్నదృశ్యం

వసుధ ఫౌండేషన్ ఆధ్వర్యంలో..

భద్రాచలంటౌన్: భద్రాచలంలోని రంగనాయకులగుట్ట పాఠశాలలో బుధవారం 66 మంది విద్యార్థులకు వసుధ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నోట్‌పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎంపీపీ శాంతమ్మ, ఎంఈవో జయరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రమాదేవి, ప్రధానోపాధ్యాయులు తులసీదాస్, పాఠశాల సిబ్బంది పద్మావతి, మంగవేణి, వంశీమోహన్ పాల్గొన్నారు.

చెత్త డంపింగ్‌కు కేరాఫ్.. కరకట్ట

భద్రాచలంటౌన్: పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో చెత్త డంపింగ్‌కు సరైన స్థలం లేకపోవడంతో కరకట్ట పరిసరాలే డంపింగ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. పట్టణంలో రోజు పేరుకుపోయిన చెత్త, చెదారాన్ని గ్రామ పంచాయతీ అధికారులు తమ సిబ్బందితో గోదావరి కరకట్ట పరిసరాల్లో పారేస్తున్నారు. అదే క్రమంలో ఆ చెత్త చెదారాన్ని కాల్చివేస్తున్నారు. అయితే రామాలయ పరిసరాల్లో అనుబంధ ఆలయాలకు సమీపంలోనే ఈ చెత్తను డంప్ చేస్తున్నారు. రాష్ట్ర విభజనలు గతంలో చెత్తని డంప్‌చేసే ఎటపాక శివరు ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిసింది. కాగా చెత్త డంపింగ్‌కు స్థలం లేకపోవడంతో గత్యంతరం లేక కరకట్టను కేరాఫ్‌గా మార్చుకున్నారు. ఈ చెత్తను స్నానఘట్టాలకి అతి సమీపంలోని అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వెనకనే డంప్ చేయడం వల్ల చెత్తని కాల్చడం వల్ల వచ్చే పొగతో, కుళ్లిపోయినచెత్తతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.



కరకట్ట పక్కన చెత్తాచెదారం, పశువుల సంచారం

అక్రమార్కులపై ఉక్కుపాదం

● కఠినంగా వ్యవహరించాలంటూ ఆదేశించిన ప్రభుత్వం
● ప్రధాన నిందితులపై పీడీ యాక్టు అమలుకు నిర్ణయం?
● అక్రమార్కుల్లో భయం పుట్టేలా చర్యలు

సత్తుపల్లి/సత్తుపల్లి రూరల్: సత్తుపల్లిలోని పలు బ్యాంకుల్లో నకిలీ, ఫోర్జరీ డాక్యుమెంట్లతో వందల మంది రుణాలు పొందిన కేసులో ప్రధాన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులకు అదేశాలిస్తోంది. ఈ క్రమంలో నకిలీ పాస్‌పుస్తకాలు, మీ సేవా పహాణీలు తయారు చేయటం, ఫోర్జరీ, అధికారులకు సంబంధించిన స్టాంపులు తయారు చేయటం, పాస్‌పుస్తకాలు ఏకంగా ముద్రించటం లాంటి సంఘటనల్లో చేతి వాటాన్ని ప్రదర్శించిన నిందితుల పట్ల చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. అక్రమ రుణాల వ్యవహారాన్ని ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తోంది.

పీడీ యాక్టు పెట్టేందుకు వెనుకాడొద్దు...

నకిలీ, ఫోర్జరీ డాక్యుమెంట్లు తయారు చేయటం నుంచి ప్రతీ చోట అక్రమాలకు పాల్పడిన నిందితులను పట్టుకొని వారిపై అవసరమైతే పీడీ యాక్టు పెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు కూడా వెలువడే అవకాశాలున్నాయి. నిందితులను అరెస్టు చేసిన వెంటనే వారిపై పీడీ యాక్టు కూడా పెట్టేందుకు కూడా అధికారులు సిద్ధమవుతున్నట్టు సమాచారం. భవిష్యత్తులో ఈ తరహా అక్రమాలకు పాల్పడేందుకు ఏ ఒక్కరూ సాహసం చేయకూడదని ఆ మేరకు చట్టపరమైన చర్యలు ఉండాలనేది ప్రభుత్వ యోచనలా ఉంది. నిందితులు ఏ స్థాయిలో ఉన్నా ఎంత పలుకుబడి ఉన్నా వదలొద్దని ఆదేశిస్తోంది. దీంతో నిందితులను అరెస్టు చేస్తే వారిపై పీడీ యాక్టు తప్పదనే ప్రచారంలోకి వచ్చింది. కేసు కూడా దాదాపు ఒక కొలిక్కి రావటంతో అరెస్టు చేసే విషయంపై దృష్టి సారించినట్లు తెలిసింది. రెండు,మూడు రోజుల్లో ఈ కేసులో అరెస్టుల అంకం ప్రారంభం కానుందని తెలిసింది.

కొనసాగుతున్న తనిఖీలు

● మూడు బ్యాంకుల్లో 757 నకిలీ పాస్‌పుస్తకాలు

పంటరుణాలకు సంబంధించి సత్తుపల్లి బ్యాంకుల్లో వెలుగు చూస్తున్న రుణాల దందాకు సంబంధించి ప్రత్యేక అధికారుల బృందం తనిఖీలు కొనసాగుతున్నాయి. తాజాగా సత్తుపల్లిలోని యూనియన్ బ్యాంకులో నకిలీ, ఫోర్జరీ డాక్యుమెంట్లు బయటపడ్డాయి. ఐవోబీలో నకిలీ డాక్యుమెంట్లతో రుణాలు పొందిన కేసు గత నెల 27న వెలుగులోకి రావడంతో అప్పటి నుంచి సిండికేట్ బ్యాంకు, డీసీసీబీ, ఏపీజీవీబీ, ఐడీబీఐలలో బుధవారం వరకూ తనిఖీలు నిర్వహించిన అధికారులకు పెద్దసంఖ్యలో నకిలీ పాస్‌పుస్తకాలు లభ్యమైనట్టు తెలుస్తోంది. బుధవారం కూడా సత్తుపల్లిలోని యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా, సత్తుపల్లి మండలం గంగారంలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలలో పంట రుణాలకు సంబంధించి రికార్డులను పరిశీలించారు. వీటిలో యూనియన్ బ్యాంకులో పెద్ద సంఖ్యలో నకిలీ, ఫోర్జరీ పాస్‌పుస్తకాలు బయటపడ్డాయి. ఐవోబీ, సిండికేట్ బ్యాంకులలో మాదిరిగానే అక్రమార్కులు సొంతంగా పాస్‌పుస్తకాలు తయారు చేసుకొని వాటి ఆధారంగా రుణాలు పొందారు.

ఒకే వ్యక్తి పలు బ్యాంకుల్లో రుణాలు

కొందరు అక్రమార్కులు వారి ఫొటోలతో పలు బ్యాంకుల్లో నకిలీ పాస్‌పుస్తకాలు అందజేసి రుణాలు పొందినట్టు అధికారుల పరిశీలనలో బయటపడింది. పాస్‌పుస్తకాలు తయారు చేసిన విధానంలో చేసిన తప్పులతో అధికారులు సులభంగా నకిలీలను గుర్తిస్తున్నారు. కొందరు సామాజిక వర్గాన్ని కూడా వేరేగా పాస్‌పుస్తకాల్లో



సత్తుపల్లిలోని యూనియన్ బ్యాంకులో తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు

నమోదు చేయటాన్ని బట్టి దళారులు పాస్‌పుస్తకాలు తయారు చేసినట్లు స్పష్టమవుతోంది. మరి కొందరు అతి తెలివి ప్రదర్శించి పాస్‌పుస్తకాలు పురాతకాలంవి అని భ్రమింపజేసేందుకు పుస్తకాలకు మట్టి బురద పూసినట్లు గుర్తించారు. అసలును పోలిన పాస్‌పుస్తకాలు కూడా ముద్రించారని గమనించారు. సత్తుపల్లిలోని ప్రధానంగా మూడు బ్యాంకుల్లో జరిగిన అక్రమాలను పరిశీలిస్తే రూ.9.50కోట్లకుపైగా రుణాలు పొందినట్లు స్పష్టమవుతోంది.నకిలీమీసేవా పహణీలు కూడావెలుగులోకి వచ్చాయి. సత్తుపల్లి, పెనుబల్లి, వేంసూరు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట, మండలానికి చెందిన వారు యూనియన్ బ్యాంకుల్లో పెద్దసంఖ్యలో రుణాలు పొందారు.

యూనియన్ బ్యాంకులో 87 నకిలీ పాస్‌పుస్తకాలు

బుధవారం యూనియన్ బ్యాంకులో అధికారులు చేసిన తనిఖీల్లో 87నకిలీ పాస్‌పుస్తకాలు బయటపడినట్లు తెలిసింది. ఈ బ్యాంకులో 2016-17 ఆర్థిక సంవత్సరం నుంచి ఇచ్చిన రుణాలకు సంబంధించి మొత్తం 233 ఫైళ్లు ఉండగా వీటిలో బుధవారం రాత్రి వరకూ 207 ఫైళ్లను అధికారులు పరిశీలించారు. రుణం చెల్లిండంతో మరో 26 ఫైళ్లు వాటిని మూసివేశారు. 207ఫైళ్లలో సత్తుపల్లి మండలం నుంచి 67ఫైళ్లకు 9 నకిలీ పాస్‌పుస్తకాలు, దమ్మపేట మండలానికి చెందినవి 65ఫైళ్లకు గాను 62 నకిలీ పాస్‌పుస్తకాలు గుర్తించారు. వేంసూరు మండలం ఫైళ్లు 51 కి గాను పది నకిలీ పాస్‌పుస్తకాలు కనుగొన్నారు. ఒక పాస్‌పుస్తకాన్ని పెండింగ్‌లో ఉంచారు. పెనుబల్లి మండలానికి 11 పుస్తకాలు పరిశీలించి 3 నకిలీ పాస్‌పుస్తకాలు గుర్తించారు. చింతలపూడికి చెందిన రెండు ఫైళ్లు చూడగా వీటిలో రెండు నకిలీ, ఫోర్జరీ పాస్‌పుస్తకాలుగా గుర్తించారు.

మొత్తం 757 నకిలీ పాస్‌పుస్తకాలు....

సత్తుపల్లిలో గతనెల 27 నుంచి ఇప్పటి వరకూ బ్యాంకుల్లో జరిగిన డాక్యుమెంట్ల పరిశీలనలో మొత్తం 757 నకిలీ, ఫోర్జరీ పాస్‌పుస్తకాలను గుర్తించారు.ఐవోబీలో మొత్తం 543 పాస్‌పుస్తకాలు, సిండికేట్ బ్యాంకులో 127, యూనియన్ బ్యాంకులో 87నకిలీ పాస్తకాలు కలిపి మొత్తం 757 నకిలీపుస్తకాలను అధికారులు గుర్తించారు.

తనిఖీల్లో అధికారులు

స్థానిక యూనియన్ బ్యాంకులో బుధవారం సత్తుపల్లి, వేంసూరు తహసీల్దార్‌లు దొడ్డే పుల్లయ్య, ప్రకాశ్, ప్రత్యేక దర్యాప్తు సీఐ ఆంజనేయులు, వేంసూరు ఎస్సై వెంకన్న రికార్డులు పరిశీలించారు. గంగారం సొసైటీలో ఎస్సై కరుణాకర్, సత్తుపల్లి నాయబ్ తహసీల్దార్ సంపత్ రికార్డులు పరిశీలించారు. గంగారం సొసైటీలో ఫైళ్లు సక్రమంగా ఉన్నాయని అధికారులు గుర్తించారు.

భద్రాద్రి జిల్లాలోనూ తనిఖీలు

ఆంధ్రజ్యోతి,కొత్తగూడెం/దమ్మపేట: ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఐడీబీఐ, యూనియన్, సిండికేట్ బ్యాంకుల్లో నకిలీ రుణాల మంజూరు వెలుగుచూడటంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. కలెక్టర్ ఆదేశాలతో బుధవారం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. దమ్మపేట, అశ్వారావుపేట, అన్నపురెడ్డిపల్లి, ములకలపల్లి, ఇల్లెందు, టేకులపల్లి తహసీల్దార్ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించాయి. ఈ మండలాల్లోని నకిలీ పాస్ పుస్తకాలు జారీ చేసినట్టు అధికారులు ఓ అంచనాకు వచ్చినట్టు సమాచారం.

ఎస్‌బీఐలో ఫైళ్ల తనిఖీ

ఎస్‌బీఐ దమ్మపేట శాఖలో బుదవారం నఖిలీ పాస్ పుస్తకాలపై తనిఖీలు ప్రారంభం మ య్యాయి. తనిఖీలకు నియమించిన పినపాక డిప్యూటీ తహసీల్దార్ అనిల్ కుమార్, తహసీల్దార్ భద్రకాళి సమక్షంలో ఆర్ఐ, వీఆర్ఓలు ఫైళ్లను పరిశీలిస్తున్నారు. సత్తుపల్లి ఐఓబీ శాఖలో పెద్ద సంఖ్యలో బయటపడిన దమ్మపేట మండలంలోని ముష్టిబండలోని నకిలీ పాస్ పుస్తకాలు విషయమై కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు ఆగ్రహంతో ఉన్నారు. ఐఓబీలో రుణం పొందిన వారందరూ నకిలీ పాస్ పుస్తకాలతోనే ఉపయోగించారు.

ఖాళీ మీసేవ దరఖాస్తుల విక్రయం

ఖాళీ మీసేవ దరఖాస్తులు దమ్మపేట మండలంలోని ఒక గ్రామం నుంచి అధిక ధరకు విక్రయించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విచారణలో భాగంగా కొం దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. దమ్మపేట మండలంలోని అన్నిబ్యాంకుల్లోని అన్ని ఫైళ్లను తని ఖీ చేసి రోజువారి నివేదిక ఇవ్వాల్సిందిగా కలెక్టర్ ఆదేశించినట్లు సమాచారం. తనిఖీ చేసిన ఫైళ్ల సంఖ్య, బయటపడిన ఈ-పహాణీలు, కంప్యూటర్ 1-బీలు పయడిన దరఖాస్తులపై ఉన్న సీరియల్ నంబర్లు పరిశీలించి నివేదికలో పొందుపర్చాల్సిందిగా ఆదేశించినట్లు సమాచారం. బుధవారం ఎస్‌బీఐలో 50 ఫైళ్లను తనిఖీ చేయగా నకిలీలు బయటపడలేదని తహసీల్దార్ భద్రకాళి, విచారణ అధికారి అనీల్ కుమార్ తెలిపారు.

బ్యాంకుల వద్దకు పరుగో పరుగు

● ఇప్పటికే 100 మందికిపైగా రుణాల చెల్లింపు
● రుణం చెల్లించినా డాక్యుమెంట్లు ఇవ్వొద్దంటూ పోలీసుల నోటీసులు

సంచలనం రేపిన అక్రమ డాక్యుమెంటతో రుణాలు పొందిన విషయంలో కొందరు దిద్దుబాటు చర్యలకు దిగారు. అక్రమ పాస్‌పుస్తకాలతో రుణాలు పొందిన వారిలో కొందరు కేసుల నుంచి తప్పించుకునేందుకు బ్యాంకుల వద్దకు పరుగులు పెడుతున్నారు. రుణాలు పొందిన వారు బ్యాంకుల్లో హడావుడిగా రుణాలు తిరిగి చెల్లించి, వారు బ్యాంకులో పెట్టిన పాస్‌పుస్తకాలు, ఇతర డాక్యుమెంట్లను తీసికెళ్లే పనిలో ఉన్నారు. రెండు, మూడు రోజులుగా సత్తుపల్లిలోని పలు బ్యాంకుల్లో 100మంది వరకూ హడావుడిగా రుణాలు చెల్లించి తమ డాక్యుమెంట్లను తీసికెళ్లినట్లు తెలిసింది. గత నెల 27న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో అక్రమాలు బయటపడటం, ఈ కేసు అక్కడితో ఆగకుండా ఇతర బ్యాంకుల్లో కూడా అధికారులు రికార్డులుపరిశీలిస్తుండటంతో రుణగ్రహీతలు కొందరు హడావుడిగా రుణాలు తిరిగి చెల్లించారు. సిండికేట్ బ్యాంకులో 19మంది రుణాలు తిరిగి చెల్లించగా ఆయా రుణాల ఫైళ్లను అధికారులు మంగళవారం పరిశీలించారు. యూనియన్ బ్యాంకులో 11మంది రెండు రోజుల క్రితం రుణాలు చెల్లించినట్లు తెలిసింది. వీటితో పాటు మరి కొన్ని బ్యాంకుల్లో కూడా కొందరు రుణ విముక్తి పొందినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిని గమనించిన దర్యాప్తు అధికారులు రుణాలు చెల్లించినా డాక్యుమెంట్లు ఇవ్వొద్దంటూ ఆదేశాలు జారీ చేశారు.

బ్యాంకులకు పోలీసుల నోటీసులు

అక్రమరుణాల దందాకు సంబంధించిన కేసు దర్యాప్తు చేస్తున్న కారణంగా రుణగ్రహీతలు రుణాలు తిరిగి చెల్లించినా వారికి సంబంధించిన రెవెన్యూ రికార్డులు తిరిగి ఇవ్వొద్దని కోరుతూ బ్యాంకర్లకు పోలీసులు లిఖిత పూర్వకంగా నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. పోలీసు అధికారులు ఇచ్చిన నోటీసుతో కొన్ని బ్యాంకుల్లో రుణాలు తిరిగి కట్టించుకున్నప్పటికీ బుధవారం నుంచి రికార్డులు వెనక్కి ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి

● నలుగురికి గాయాలు
● కల్లూరు సమీపంలో ఘటన

కల్లూరు: రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి చెందగా, లారీలోని మరో ముగురు గాయాలపాలయ్యారు. ఖమ్మం జిల్లా కల్లూరు సమీపాన హనుమాన్‌తండా వద్ద రాష్ట్రీయ రహదారిపై బుధవారం ఈ ఘటన జరిగింది. షోలాపూర్ నుంచి నిమ్మకాయాల లోడుతో ఖమ్మం వైపు నుంచి రాజమండ్రి వైపుకు లారీ వెళుతోంది. ఈక్రమంలో సత్తుపల్లి వైపు నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న మరో లారీ ఢీకొన్నాయి. ప్రమాదంలో షోలాపూర్‌కు చెందిన లారీ డ్రైవర్ విక్రమ్‌సింగ్(32) అక్కడికక్కడే మృతి చెందాడు. అదే లారీలో ఉన్న క్లీనర్ బేగరాజ్ కుషన్‌సింగ్, సచిన్‌భట్‌తోపాటు ఎదురుగా ఢీకొన్న లారీ డ్రైవర్ పి.వెంకన్న



విక్రమ్‌సింగ్ మృతదేహం

గాయపడ్డారు. ఘటనతో గంటకు పైగా ట్రాఫిక్ అంతరాయం కలిగింది. పోలీసుల సహకారంతో జేసీబీలతో రెండు లారీలను పక్కకు తప్పించారు. క్షతగాత్రులను స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మృతుడిది కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. కల్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు.

తల్లిని చంపిన తనయుడు

● ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో దారుణం

తిరుమలాయపాలెం: కొడుకుని ప్రాణపదంగా పెంచింది. భవిష్యత్‌లో ఏలోటూ రాకుండా చూసుకుంటాడని కలలు కన్నది. అలాంటోడు చివరకు తల్లిని కర్కశంగా హత్య చేశాడు. ఈ సంఘటన బుధవారం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని తెట్టెలపాడు గ్రామానికి చెందిన జాల చంద్రమ్మ (66), మల్లయ్య(లేటు) దంపతు లకు ముగ్గురు కుమార్తెలు, కుమారుడున్నారు. కుమారుడు వీరన్న కూలి పనిచేస్తూ జీవిస్తున్నాడు. ఆయనకు పదేళ్లక్రితం వివా హం అయింది. భార్యను నిత్యం వేధిస్తుండటంతో పుట్టింటికి వెళ్లింది. ఆరు నెలల నుంచి వీరన్న మానసిక పరిస్థితి బాగలేదు. నిత్యం వెకిలిచేష్టలతో కేకలు వేస్తూ వింతగా ప్రవర్తించేవాడు. మంగళవారంరాత్రి చంద్రమ్మను వీరన్న తీవ్రంగా కొట్టాడు. భయంతో ఆమె కుమార్తె సోమనబోయిన వెంకమ్మ ఇంటిలో నిద్రిస్తోం ది. తెల్లవారుజజామున అక్కడకు వెళ్లి గొంతు నులిమి గొడ్డలతో తీవ్రంగా కొట్టాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను వైద్య చికిత్స కోసం 108ద్వారా ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.

ఘటనాస్థలాన్ని సందర్శించిన ఏసీపీ

వృద్ధురాలి హత్యఘటనపై బుధవారం రూరల్ ఏసీపీ సురేష్‌కుమార్, కూసుమంచి





చంద్రమ్మ(ఫైల్), నిందితుడు వీరన్న

సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం.కిరణ్‌కుమార్ సందర్శించారు. స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. నిందితుడు వీరన్నను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుమార్తె వెంకమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

దినఫలాలు

అదృష్టసంఖ్యలు : 3, 9

మేషరాశి: (మార్చి21-ఏప్రిల్20): ప్రియతములతో చర్చలు, ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. సన్నిహితుల నుంచి మెయిల్స్, సందేశాలు అందుకుంటారు. పొదుపు పథకాలు, పెట్టుబడులకు ప్రణాళికలు రూపొందిస్తారు. విద్యార్థులకు శుభప్రదం.

వృషభరాశి: (ఏప్రిల్21-మే20): ఆర్థిక విషయాల్లో మీ వైఖరిని సమీక్షించుకుంటారు. గతించిన వ్యక్తులను స్మరించుకుంటారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపుతారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి అనుకూలం.

మిథునరాశి:(మే21-జూన్21): శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభపరిణామాలు సంభవం. వేడుకల్లో పాల్గొంటారు. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు ఫలిస్తాయి. కొత్త స్నేహాలు, పరిచయాలు ఆనందం కలిగిస్తాయి.

కర్కాటకరాశి:(జూన్22-జూలై23): పరిశ్రమలు, వ్యవసాయరంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆస్పత్రులు, హోటల్, ఔషధ రంగా వారు లాభాలు ఆర్జిస్తారు. ఆర్థిక విషయాల్లో సహోద్యోగుల సహకారం లభిస్తుంది.

సింహరాశి:(జూలై24-ఆగస్ట్23): ప్రేమానుబంధాలు బలపడతాయి. కొత్త స్నేహాలు చిగురిస్తాయి. చిన్నారుల విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు. వేడుకల్లో పాల్గొంటారు. సాంకేతిక కోర్సుల్లో చేరే వారికి అనుకూల సమయం.

కన్యారాశి: (ఆగస్ట్24-సెప్టెంబర్23): నిత్యావసరాలు, నిర్మాణం, రియల్ ఎస్టేట్ రంగాల వారికి ప్రోత్సహకరం. కుటుంబ వ్యవహారాల్లో మీ వైఖరిని సమీక్షించుకుంటారు. సంస్మరణల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో ఇల్లు సందడిగా ఉంటుంది.

తులారాశి: (సెప్టెంబర్24-అక్టోబర్23): విద్యా సంస్థలతో పనులు పూర్తవుతాయి. ప్రియతములతో చర్చలు, ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. పెట్టుబడులకు సంబంధించి కీలక సమాచారం సేకరిస్తారు. సంకల్పం నెరవేరుతుంది.

వృశ్చికరాశి: (అక్టోబర్24-నవంబర్22): వృత్తి, ఉద్యోగాల్లో ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరం. అదనపు సౌకర్యాలు అందుకుంటారు. ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లకు అవకాశం ఉంది. శ్రమకు తగిన ప్రతిఫలం అందుకుంటారు.

ధనూరాశి: (నవంబర్23-డిసెంబర్21): లక్ష్య సాధన కోసం కొత్త పథకాలు రూపొందిస్తారు. సమావేశాలు, బృందకార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తారు. ఉన్నత విద్యా విషయాల్లో ఒక నిర్ణయానికి వస్తారు. వేడుకల్లో పాల్గొంటారు.

మకరరాశి(డిసెంబర్22-జనవరి21): దీర్ఘకాలిక పెట్టుబడులు లాభిస్తాయి. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాల కోసం అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరం.

కుంభరాశి: (జనవరి22-ఫిబ్రవరి18): స్నేహానుబంధాలు బలపడతాయి. బంధుమిత్రులతో వేడుకల్లో ఉల్లాసంగా గడుపుతారు. పెట్టుబడులు లాభిస్తాయి. ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. లక్ష్య సాధనకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తారు.

మీనరాశి: (ఫిబ్రవరి19మార్చి20): ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. పెద్దల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. వైద్యం, హోటల్, పరిశ్రమలు, వ్యవసాయ రంగాల వారికి ప్రోత్సాహకరం. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

-బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

ఆలయ సమాచారం..

● జమలాపురం వెంకన్న




కాటేజీ/సదనం	మొత్తం	ఖాళీలు
టీటీడీ సత్రం	12	00
సీహెచ్ఎన్ఎన్	10	06

సంప్రదించాల్సిన ఫోన్ నెం: 08749-279855
ఈవో రమణమూర్తి: 94910 00705
ప్రధాన అర్చకుడు ఉప్పల శ్రీనివాసశర్మ : 99895 07300

- తెల్లవారుజామున 4.30గంటలకు ఆలయాన్ని తెరుస్తారు.
- 5గంటలకు తీర్థబిందెలు తెచ్చే కార్యక్రమం.
- 6.30కి మంగళహారతి, మంత్రపుష్పం సమర్పణ.
- ఉదయం 7.00గంటలకు బాలభోగ నివేదన.
- 7.10 నుంచి 12గంటల వరకు సర్వదర్శనం, ఆర్జిత సేవలు.
- 10.30 గంటలకు స్వామివారి నిత్య కల్యాణం.
- సాయంత్రం 3గంటల నుంచి తిరిగి ఆర్జిత సేవలు.

● భద్రాచలం రామయ్య

కాటేజీ/సదనం	మొత్తం	ఖాళీలు
కాటేజీలు	26	19
వందగదుల సదనం	62	23
శ్రీరామ సదనం	18	11
టీటీడీ సదనం	26	05
సౌమిత్రి సదనం	30	09



తెల్లవారుజామున 4.30 నుంచి 5.30 వరకు, ఉదయం 7 గంటల నుంచి 1గంట వరకు, మధ్యాహ్నం 3 నుంచి 8.30 వరకు సర్వదర్శనం.

సంప్రదించండి..
దేవస్థానం కేంద్రీయ విచారణ కార్యాలయం : 08743-232467, 7660007671

ప్రత్యేక దర్శనం టిక్కెట్టు ధర ఒకటికి : రూ.20

నిత్య సేవలు ఇలా..

- తెల్లవారుజామున 4.30కి సుప్రభాతసేవ.
- 5.30 నుంచి 7గంటల వరకు బాలభోగం, నివేదన సేవాకాలం.
- ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు సహస్రనామార్చన.
- 8.30 నుంచి 11.30 వరకు, 12.30 నుంచి 1గంట వరకు, 3 నుంచి 8 గంటల వరకు మూల వరుల వద్ద అర్చన.
- 9.30 నుంచి మధ్యాహ్నం 11.30 వరకు నిత్య కల్యాణం.
- 11.30 నుంచి 12గంటల వరకు రాజభోగం.
- మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు ఆలయ తలుపులు మూస్తారు.
- రాత్రి 7గంటల నుంచి 8 వరకు దర్బారు సేవ.
- 8.30 నుంచి 9 గంటల వరకు నివేద బోగం అనంతరం పవళింపు సేవ. ఆ తర్వాత ఆలయం తలుపులు మూస్తారు.

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో పంటల ధరలు (క్వింటాలుకు రూపాయల్లో)

పంట	కనిష్ఠం	నమూనా	గరిష్ఠం
పత్తి	3,200	4,300	5,000
మిర్చి	2,000	3,400	5,001
మిర్చి (తాలు)	1,000	1,200	1,500
కందులు	3,350	3,400	3,560
పెసలు	3,050	3,700	3,860
మొక్కజొన్న	1,490	1,490	1,490
బొబ్బర్లు	-	-	-
మినుములు	4025	4025	4025
వేరుశనగ	-	-	-





- ఖమ్మం స్పోర్ట్స్

ఉష్ణోగ్రత వివరాలు సెల్సియస్ డిగ్రీల్లో..

	కనిష్ఠం	గరిష్ఠం
ఖమ్మం	26	34
కొత్తగూడెం	27	33

పాలేరు, మధిరకు శ్రీరాంసాగర్ నీరు

- ఆ నియోజకవర్గాల్లోని 75,262ఎకరాలకు అందించేలా సర్కారు కసరత్తు
- మంత్రి తుమ్మల కృషితో గోదావరి గలగలలు
- ఎస్సారెస్పీ రెండోదశకు మహర్దశతో చిగురిస్తున్న ఆశలు
- 2018మార్చి నాటికి పనుల పూర్తికి ఆదేశాలు





కూసుమంచి, తిరుమలాయపాలెం మండలాల్లోని ఎస్సారెస్పీ కాలువలు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి- ఖమ్మం)

ఖమ్మం జిల్లాలోని పాలేరు, మధిర నియోజకవర్గాల్లోని బీడు భూముల్లో గోదావరి గలగలలు వినిపించనున్నాయి. శ్రీరాంసాగర్ కాలువల ద్వారా వేలాది ఎకరాలకు సాగునీరందించేందుకు సర్కారు చర్యలు చేపట్టింది. శ్రీరాంసాగర్ రెండో దశ ద్వారా పూర్వపు ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాలోని నాలుగులక్షల ఎకరాలకు సాగునీరందించే ఎస్సారెస్పీ రెండో దశ కింద మొత్తం రూ.1321 కోట్లతో పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. 2018 మార్చి వరకు ఎస్సారెస్పీ రెండో దశ పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో యుద్ధ ప్రాతిపాదికన పనులు జరుగుతున్నాయి. కాకతీయ ప్రధాన కాలువ లైనింగ్ దెబ్బతినడం, పూడిక మూలంగా వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లోని కరువు పీడిత ప్రాంతాల్లో భూములకు సాగు నీరందడం లేదు. ఆయా ప్రాంతాల్లో సాగునీటిని అందించేందుకు ఈ మరమ్మతు పనులు ఉపయోప గడనున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష మేరకు నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, జిల్లాకు చెందిన రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరారావు కృషితో 2018 నాటికి జిల్లాలో శ్రీరాంసాగర్ కాలువల ద్వారా గోదావరి నీరు జిల్లాలోని బీడు భూముల్లో పారనుంది. వచ్చే ఏడాది కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎస్ఆర్ఎస్పీని అనుసంధానం చేయనున్నారు. ఎస్ఆర్ఎస్పీ ప్రధాన కాలువ సామర్థ్యం ఎనిమిదివేల క్యూసెక్కులు కాగా ప్రస్తుతం ఆరువేల క్యూసెక్కుల మించి పారలేదు. పూర్తి సామర్థ్యంతో నీటిని పారించడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అలాగే ఎస్సారెస్పీ రెండో దశ కింద మిగిలిన కొద్ది పాటి కాలువల నిర్మాణాలను సైతం త్వరలో పూర్తి చేయనున్నారు.

ఖమ్మం జిల్లాలో 75,262 ఎకరాలకు...

దీంతో ఎస్ఆర్ఎస్పీ కాలువల ద్వారా జిల్లాలోని పాలేరు, మధిర నియోజకవర్గాలలో 75,262 ఎకరాలకు సాగునీరు అందనుంది. గత మూడేళ్లగా ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు చివరి భూములకు నీరందించేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఎస్ఆర్ఎస్పీ పూర్తి ఆయకట్టైన 9.68 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని గతంలోనే సీఎం కేసీఆర్ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. చివరి ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని ఇరిగేషన్ మంత్రి హరీష్‌రావు ఇటీవల సమీక్ష సమవేశంలో ఆదేశించారు. శ్రీరాంసాగర్ దిగువ ప్రాంతంలో కాల్వల స్ట్రక్చర్ల లీకేజీని అరికట్టడం, డిస్ట్రిబ్యూటరీలు, మైనర్, సబ్‌మైనర్ కాలవలలోని శిథిలాలు పూడిక తీత లాంటి పనులు చేపడుతున్నారు. ఉపాధిహామీ పనులు కింద ఈ పనులు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎస్సారెస్పీ చివరి ఆయకట్టు అయిన ఖమ్మం జిల్లాలోని పాలేరు, మధిర నియోజకవర్గాలకు సాగునీరందనుంది.

ఎన్నెస్పీ ఎస్ఈగా సాయిబాబా బాధ్యతల స్వీకరణ

ఖమ్మం కలెక్టరేట్: ఎన్నెస్పీ ఎస్ఈగా సాయిబాబా బుధవారం బాధ్యతలను స్వీకరించారు. ఇప్పటి వరకు అదనపు బాధ్యతలను నిర్వహించిన మంగలపూడి వెంకటేశ్వర్లు నుంచి ఆయన బాధ్యతలను తీసుకున్నారు. ఈ సందర్భంగా పూర్వపు ఎస్ఈ వెంకటేశ్వర్లు, కల్లూరు ఈఈ నర్సింహారావు, కార్యాలయం సిబ్బంది నూతన ఎస్ఈ సాయిబాబాకు పుష్పగుచ్చాల్చి అభినందించారు. మానిటరింగ్ ఈఈగా నియమితులైన ఆర్ పుల్లయ్య కూడా బుధవారం బా. ధ్యతలను స్వీకరించారు.ఇప్పటి వరకు ఆయన డిప్యూటీ ఎస్ఈ గా పనిచేశారు. ఆయన ఆ పదవి నుంచి మా నిటరింగ్ ఈఈగా బాధ్యతలను చేపట్టారు.




కరువు తీరా..



నీటితో జలకళను సంతరించుకున్న జీళ్లచెరువు కొండలమ్మ చెరువు



కూసుమంచి సమీపంలో ట్రాక్టర్‌తో దమ్ము చేస్తున్న రైతు



నాట్లు వేస్తున్న దృశ్యం

- 'భక్తరామదాసు'తో తీరిన దశాబ్దాల నాటి నీటి వ్యథ
- పాలేరు ఆయకట్టులో ముమ్మరంగా వ్యవసాయ పనులు
- ఖమ్మం జిల్లా అన్నదాతల్లో ఆనందం..

కూసుమంచి: ఖమ్మం జిల్లాలో కరవు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది పాలేరు నియోజకవర్గం. తలాపునే పాలేరు జలాశయం ఉన్నా.. తిరుమలాయపాలెం, కూసుమంచి మండలాలు నిత్యం సాగునీటిసమస్యతో విలవిల్లాడేవి. ఆశించిన స్థాయిలో వానలు పడక.. దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కొనేవారు స్థానికులు. కానీ ఈ ఏడు ఆ పరిస్థితి మారింది. భక్తరామదాసు ప్రాజెక్టు నిర్మాణంతో నడి ఎండాకాలంలోనూ చెరువులు, కుంటలు నిండుకుండలను తలపించాయి. భూగర్భజలాలు మెరుగయ్యాయి. పాలేరు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న రోడ్లుభవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృషి, పట్టుదలతో అతి తక్కువ కాలంలో భక్తరామదాసును పూర్తిచేయించి... నియోజకవర్గాన్ని నీటి కరువు నుంచి గట్టెక్కించారు. దీంతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఫిబ్రవరిలో ప్రారంభించిన ఈప్రాజెక్టుతో పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాయపాలెం, కూసుమంచి, ఖమ్మం రూరల్ మండలాల్లోని చెరువులను, కుంటలను నింపారు. దానికి తోడు ఇటీవల వర్షాలు సమృద్ధిగా కురవడంతో అవి జలకళను సంతరించుకున్నాయి. దీంతో ఆయకట్టులోని అన్నదాతలు సాగుపనుల్లో నిమగ్నమయ్యారు. అయితే ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 58వేల ఎకరాలకు నీరందించాలని నిర్ణయించినా.. కాల్వల నిర్మాణం పూర్తికాకపోవడంతో ఆ విస్తీర్ణం కాస్త తగ్గే అవకాశం ఉంది.

63చెరువులకు భక్తరామదాసు నీరు

పాలేరు జలాశయం ద్వారా 1.256 టీఎంసీల నీటిని తరలించి పాలేరు నియోజకవర్గంలోని 63చెరువులను భక్తరామదాసు నీటితో నింపారు. జనవరి 23నుంచి ఏప్రిల్ 11 వరకు ఆన్ అండ్ ఆఫ్ విధానంలో 52 రోజులపాటు భక్తరామదాసు జలాలను చెరువులకు తరలించారు. తిరుమలాయపాలెం మండలంలో అత్యధికంగా 40చెరువులు, కూసుమంచి మండలంలో 18, ఖమ్మంరూరల్ మండలంలో 5 చెరువులను నింపారు.

సంతృప్తి కలిగింది : మంత్రి తుమ్మల

భక్తరామదాసు ప్రాజెక్టును నిర్మించి.. పాలేరు జలాలను ఎస్సారెస్పీ కాల్వల ద్వారా నియోజకవర్గ రైతులకు అందించడం సంతృప్తి కలిగించింది. కరవునేలపై సాగర్ నీటి పరవళ్లతో పంటలు పండటంతో ఇక్కడి రైతుల ఆర్థిక పరిస్థితి ఎంతో మెరగవుతుంది. ఈ ఏడాది రెండుపంటలు పండుతాయి. భూగర్భజలాలు పెరగటంతో ఆరుతడి పంటలసాగుకు కూడా ఇబ్బందులుండవు. ప్రాజెక్టు ద్వారా కాల్వల్లో నీరు ప్రవహిస్తున్నప్పుడు రైతుల కళ్లలో చెప్పలేని ఆనందాన్ని చూశా.



చరిత్రలో నిలిపారు...

ఐతగాని రామకోటి, జీళ్లచెరువు, ఖమ్మం జిల్లా



ఏడాదిలో భక్తరామదాసును పూర్తిచేయించి చరిత్రలో నిలిపారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఆ నీటితో చెరువులన్నీ నింపారు. వేసవిలో కొంతనీరు తగ్గినా ఇటీవలి వర్షాలకు అలుగులు పడ్డాయి. దీంతో చెరువులకింద పూర్తి స్థాయిలో భూములు సాగులోకి వస్తాయి. తుమ్మల చిత్తశుద్ధి వల్లే నీళ్లు చూడగలిగాం.

రెండు పంటలకు భరోసా

బాలబోయిన సీతారాములు, జీళ్లచెరువు, ఖమ్మం జిల్లా



నాకు కొండాలమ్మ చెరువుకింద రెండెకరాలుంది. ఒకప్పుడు వర్షాలు కురిస్తే తప్ప చెరువు నిండేది కాదు. ఇప్పుడు రెండు పంటలకు సమృద్ధిగా నీళ్లు అందుతాయనే భరోసా వచ్చింది. దశాబ్దకాలం క్రితం చె రువు నిండినట్లు గుర్తు. మళ్లీ భక్తరామదాసు ప్రాజెక్టు పుణ్యమా మళ్లీ ఇప్పుడు నిండింది.

నాలుగెకరాలు సాగుచేస్తున్నా

దొంతగాని వీరబాబు



నాకు చెరువు కింద నాలుగెకరాల పొలం ఉంది. పదేళ్లుగా నీరు రాకపోవడంతో బీడుగానే ఉంది. ఖరీఫ్‌నకు చెరువునుంచి తూము ద్వారా నీరు విడుదల చేయడంతో ఇప్పుడు మళ్లీసాగుచేస్తున్నా. రెండు పంటలకు నీళ్లు సమృద్ధిగా అందే అవకాశం ఉంది. అసలు నీళ్లు వస్తాయని అనుకోలేదు.

పంటకాలువలకూ మరమ్మతులు చేశారు

కొండ నాగేశ్వరరావు



జీళ్లచెరువు కొండాలమ్మ చెరువుకు భక్తరామదాసు నీళ్లు రావడంతో జలకళ ఉట్టిపడుతుంది. పంటకు నీరు విడుదల చేయడంతో ఆనందంగా ఉంది. పంటకాలువలు శుభ్రం చేశారు. నీటివిడుదలను ఆన్‌అండ్ ఆఫ్ సిస్టంలో ఉదయం విడిచి, సాయంత్రం కట్టేస్తే ఉన్న నీళ్లు మూడుపంటలకు సమృద్ధిగా నీరందుతాయి.

ముమ్మరంగా వరినాట్లు

- నిండుకుండల్లా 'పేట' మండలంలోని చెరువులు..
- పొలం పనుల్లో రైతులు

అశ్వారావుపేట టౌన్ : అశ్వారావుపేట మండలవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అన్నదాతలు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. వరి, పత్తి సాగులో రైతులు తీరికలేకుండా ఉన్నారు. మండలంలోని వెంకమ్మ చెరువు, అనంతారం ఊరచెరువు, బండారు గుంపు ప్రాజెక్టు, మొద్దులమడ చెరువు, నారాయణపురం, గుమ్మడివల్లి ప్రాంతాల్లో చెరువులు, పెదవాగుప్రాజెక్టు పూర్తిగా నిండి జలకళను సంతరించుకున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో రైతులు వరినాట్లను ముమ్మరం చేశారు. మండలంలో అధికంగా వెంకమ్మ చెరువు కింద వరినాట్లు వేస్తారు. దాదాపు రెండు వేల ఎకరాల ఆయకట్టు ఈ చెరువు కింద ఉన్నది. మండలంలో దాదాపు ఎనిమిది వేల ఎకరాల్లో వరి సాగయినట్టు అంచనా. నాట్లు విస్తారంగా వేస్తుండటంతో కూలీలకు డిమాండ్ పెరిగింది. ఎకరం నాటు వేసినందుకు రూ. 1800 నుంచి రూ. 2000 వరకు రైతులు చెల్లిస్తున్నారు.



నీటితో కళకళలాడుతున్న వెంకమ్మ చెరువు



వెంకమ్మ చెరువు కింద వరినాట్లు వేస్తున్న మహిళలు

మార్పిడితో మరో జన్మ

- దాతృత్వంతో ఆయుష్షు



మనిషి ప్రాణానికి అత్యంత ప్రధానమైనది గుండె. అది పాడైపోతే జీవం ఉండదనేది మొన్నటి మాట.. కానీ నేడు సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న రోజుల్లో వైద్యుల అద్భుత సృష్టి తోడై గుండె మార్పిడి విధానం తెరపైకి వచ్చింది. ఈ విధానంతో చాలా మంది హృదయం పాడై బాధపడుతున్న వారికి మార్పిడి విధానంతో వైద్యులు ఆయుష్షు పోస్తున్నారు. 1967 సంవత్సరంలో తొలిసారి ఈ ప్రక్రియ జరగ్గా దేశంలో ఇప్పటికే పలు ఆస్పత్రుల్లో ఈ విధానంతో గుండెమార్పిడి చేసి విజయవంతమయ్యారు.

ఆంధ్రజ్యోతి, ఖమ్మం

(ఆంధ్రజ్యోతి - ఖమ్మం)

మనిషి ప్రాణానికి అత్యంత ప్రధానమైనది గుండె. అది పాడైపోతే జీవం ఉండదనేది మొన్నటి మాట.. కానీ నేడు సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న రోజుల్లో వైద్యుల అద్భుత సృష్టి తోడై గుండె మార్పిడి విధానం తెరపైకి వచ్చింది. ఈ విధానంతో చాలా మంది హృదయం పాడై బాధపడుతున్న వారికి మార్పిడి విధానంతో వైద్యులు ఆయుష్షు పోస్తున్నారు. 1967 సంవత్సరంలో తొలిసారి ఈ ప్రక్రియ జరగ్గా దేశంలో ఇప్పటికే పలు ఆస్పత్రుల్లో ఈ విధానంతో గుండెమార్పిడి చేసి విజయవంతమయ్యారు.

కొత్త గుండె ఎలా..?

గుండె మార్పిడి విధానంపై అందరికీ అవగాహన పెంచడానికి ఏటా జాతీయ గుండెమార్పిడి దినోత్సవాన్ని నిర్వహిస్తారు. అందుకోసమే ఏటా ఆగస్టు 3న జాతీయ గుండెమార్పిడి దినోత్సవాన్ని నిర్వహిస్తారు. కొందరు ప్రమాదాల్లో తలకి దెబ్బ తగిలో, మెదడులో రక్తనాళాలు చిట్లో, బ్రెయిన్ డెడ్ అవుతారు. ఈ విపత్తులోకి వచ్చిన వాళ్లని సాధారణంగా వెంటిలేటర్ మీద ఉంచి కృత్రిమ శ్వాసను కలిగిస్తుంటారు. ఈ దశలో ఆ రోగి అవయవదానానికి దగ్గర బంధువులు అంగీకరిస్తే ఆ గుండెను గుండె పూర్తిగా దెబ్బతిన్న వాళ్లకు అమర్చవచ్చు. దాత గుండె ఆరోగ్యంగా ఉండాలి. స్వీకర్త గుండె పరిణామంలో సమానంగా ఉండాలి. దాత గుండెని తీయడం దగ్గర నుంచి గంటలోగా స్వీకర్తకు అమర్చి కొట్టుకొనేలా చూడాలి. ఆ గుండె రిజెక్ట్ కాకుండా రోగనిరోధక శక్తిని తగ్గించడానికి మందులు ఇస్తారు. ఇన్‌ఫెక్షన్స్ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. వివిధ రక్త పరీక్షలు, ఇతర పరీక్షలు చేసి కానీ గుండె మార్పిడికి రెండు వైపులా అనుకూలమే అనే నిర్ధారణకు వస్తారు. గుండె స్థితిని తెలుసుకోవడానికి ఈఈజీ, ఈకేజీ, కార్డియాక్ వంటి పరీక్షలు చేస్తారు. ఇతరుల గుండని మార్పిడి చేస్తారు కావట్టి అది రిజెక్ట్ కాకుండా రోగ నిరోధక శక్తిని తగ్గించే మందులు జీవితాంతం వాడాలి. మొదటి ఆరు నుంచి 12 నెలలపాటు గుండె కండరాల నుంచి చిన్న ముక్కను తీసి బయాప్సీ చేస్తారు. గుండె మార్పిడి జరిగిన వారిలో 80శాతం మందికి రెండు సంవత్సరాల జీవితం పొడిగింపు అవుతుంది. రిజెక్ట్ కాకుండా ఎంత జాగ్రత్త పడితే జీవితం అంతగా పెరుగుతుంది.

తొలిసారి మార్పిడి జరిగిన క్షణాలు..

గుండె పాడైతే మరోదారే లేని రోజుల్లో గుండెను మార్పిడి చేసి వైద్యశాస్త్ర చరిత్రలో అరుదైన ఘట్టాన్ని ఆవిష్కరించారు దక్షిణాఫ్రికా వైద్యులు. ఈ చారిత్రక ఘటన జరిగింది 1967ఆగస్టు3న. డాక్టర్ క్రిస్టియన్ బెర్నార్డ్ నేతృత్వంలో వైద్యుల బృందం కేప్‌టౌన్‌లో 53యేళ్ల లూయిస్ హస్కీకి గుండె మార్పిడి చేశారు. ఈ ఆపరేషన్ విజయవంతమైంది. అయితే లూయిస్ 18రోజులే బతకడం విషాదం. ఈ శస్త్ర చికిత్స కంటే ముందు అమెరికన్ శాస్త్రవేత్తలు దీని పై చాలా పరిశోధనలు చేశారు. 1958లో ఓ కుక్కకు విజయవంతంగా గుండె మార్పిడి కూడా చేశారు. కాలిఫోర్నియాలోని స్టాన్ ఫోర్ట్ యూనివర్శిటీలో ఈ ఆపరేషన్ చేశారు. అయితే మనుషుల్లో గుండె మార్పిడి చేశారు.

ఎప్పుడు చేయాలంటే..

హృదయ స్పందనలో మార్పులు ఉన్నప్పుడు గుండె కండరాల వ్యాధితో బాధపడుతున్నప్పుడు, కంజేస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్‌కుదారి తీసినప్పుడు, పుట్టుకతో తీవ్రమై గుండె లోపాలుండే ఆపరేషన్‌తో నయం చేయలేని స్థితిలో ఉన్నవారికి తప్పని సరిగా గుండె మార్పిడి చేయాల్సి ఉంటుంది.

నేడు జాతీయ గుండెమార్పిడి దినోత్సవం

మన దేశంలోనూ..

2014 సెప్టెంబర్ 3న చెన్నైలో డాక్టర్లు గుండె మార్పిడి విధానాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. బెంగళూరులో యాక్సిడెంట్ అయిన మహిళను హాస్పటల్‌కు తీసుకెళ్లి ట్రీట్‌మెంట్ అందించారు. ఆమె బ్రెయిన్ డెడ్ అని నిర్ధారించిన తరువాత డాక్టర్లు చావుబతుకుల మధ్య ఉన్న మరో వ్యక్తికి గుండెను అమర్చారు. ఈ విజయవంతమైంది. తాజాగా 2016మే 20న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో గుండె మార్పిడి విధానం ద్వారా ఓ యువకుడికి ప్రాణం పోశారు.





కొత్తగూడెం మహిళకు మహారాష్ట్ర యువకుడి గుండె

కొత్తగూడెం మేదరబస్తీకి చెందిన సంకా మురళి ప్రభుత్వ టీచర్. ఆయన భార్య పద్మ గుండె జబ్బుతో బాధపడగా.. గుండెమార్పిడి ఒక్కటే పరిష్కారమని వైద్యులు చెప్పారు. కాగా దానికి రూ.16 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. అయితే అతని దగ్గర అంత నగదు లేకపోవడంతో ఆస్తి అమ్మి గుండె మార్పిడి చేయించాలని నిర్ణయించుకున్నాడు. అనంతరం జీవన్‌దాన్‌లో రిజిస్టర్ చేసుకుని గుండె కోసం వేచిచూశారు. కాగా 2015 మార్చి 30న యశోద ఆసుపత్రిలో పద్మకు మహారాష్ట్ర యువకుని గుండెను అమర్చారు. గుండెను సేకరించిన వైద్యుల బృందానికి హైద్రాబాద్ ఆసుపత్రికి చేరుకునే సమయంలో హైద్రాబాద్ ట్రాఫిక్ పోలీసులు సహకారం అందించడంతో ఆపరేషన్‌ను విజయవంతం చేశారు వైద్యులు. అలా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 250 గుండె మార్పిడి శస్త్రచికిత్సలు జరగ్గా తెలుగురాష్ట్రాల్లో 20 వరకు జరిగాయి.

● గుండె మార్పిడి అవసరాన్ని గుర్తిస్తారు?

రోగి గుండె జబ్బుతో ఆసుపత్రిలో చేరిన తర్వాత వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. 60 శాతం కంటే తక్కువ బలహీనంగా గుండె ఉన్నప్పుడు ఆ రోగికి గుండె మార్పిడి చేయాలని సూచిస్తారు. గుండె రక్తాన్ని పంప్ చేసే శక్తిని ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటారు.

● ఎంత వరకు ఖర్చు అవుతుంది?

సాధారణంగా గుండె మార్పిడికి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఖర్చవుతుంది. ఇది అందరూ భరించలేని ఖర్చు.

● మార్పిడి తర్వాత ఎంతకాలం జీవిస్తారు?

గుండె మార్పిడి తర్వాత ఆ వ్యక్తి జీవితకాలం 15 నుంచి 20 సంవత్సరాల వరకు ఉంటుంది. వారి జీవితం గతంలో కంటే భిన్నంగా ఉంటుంది. మందులు వాడుతుండాలి.

● మార్పిడికి ప్రత్యేక పరికరాలున్నాయా?

అవసరం లేదు. గుండె మార్పిడి కూడా సాధారణ ఆపరేషన్‌లాగానే జరుగుతుంది. అన్ని ఆపరేషన్లలో వినియోగించినట్టే ఇందులో కూడా కొన్ని దిగుమతి చేసుకున్న ఉపకరణలను వాడతారు.

● ఆపరేషన్‌కు ముందు వైద్యులు ఒత్తిడికి లోనవుతారా?

అలాంటిదేమీ ఉండదు. రోజువారి విధుల్లోనే గుండె మార్పిడి కూడా జరుగుతుంది. అన్ని ఆపరేషన్లలో తీసుకునే శ్రద్ధ, జాగ్రత్తలే తీసుకుంటారు. రోగికి మాత్రం కొంత ఆందోళన ఉంటుంది. కొత్త గుండె ఎలా ఉంటుంది? సరిపోతుందా లేదా..? ఆ తర్వాత పరిణామాలపై కలతపడడం జరుగుతుంటుంది. అలాంటప్పుడు వారికి నిపుణులతో కౌన్సెలింగ్ చేయిస్తారు.

● ఎంతమంది వైద్యులు అవసరం ఉంటుంది?

గుండె మార్పిడి ఆపరేషన్ కోసం మొదట దాత నుంచి గుండె సేకరించాలి. ఆ సమయంలో ఒక ప్రధాన సర్జన్, మరో సహాయక వైద్యుడు అవసరం. అలాగే గుండెను అమర్చే సమయంలో ఒక ప్రధాన సర్జన్, ఇద్దరు సహాయకులు, ఇద్దరు, ముగ్గురు నర్సులు సహాయపడదారు.

● గుండెను ఎలా తరలిస్తారు?

ప్రత్యేక సదుపాయాలు ఏమీ అవసరం లేదు. ఒక యంత్రం ఉంటుంది కానీ అది చాలా ఖరీదైనది. అందువల్ల ఇప్పటి వరకు మనదేశంలో సాధారణ ఐస్‌బాక్స్‌లో ఉంచే గుండెను తరలిస్తున్నారు. కొత్తగూడెం మహిళకు కావాల్సిన గుండెను బెంగళూరు నుంచి అలాంగే తీసుకొచ్చారు. అయితే ఐస్‌లో నాలుగు గంటల కంటే ఎక్కువ సమయం ఉండకూడదు.

దారి కనుక్కోండి



ఔనా!

బంగారం నిల్వలు ఎక్కువగా ఉన్న దేశాల్లో భారతదేశ స్థానం 11.



చెప్పగలరా?

సూదిలో ఉన్నా కానీ దూదిలో లేను
చరణంలో ఉన్నా కానీ మరణంలో లేను
నరంలో ఉన్నా కానీ వరంలో లేను
అయితే ఇంతకీ నేనెవర్నో చెప్పగలరా?




ప్రతి వంద మందిలో..

ప్రపంచంలో ప్రతి విషయమూ వింతే. మనుషుల రంగు నుంచి తినే తిండి దాకా అన్నింటి గురించి అందరికీ ఆసక్తే. ప్రపంచంలో ఎన్ని ప్రాంతాల్లో విద్యుత్ వెలుగులు ఉన్నాయి? ఎంతమంది కాలేజీ విద్యను అభ్యసిస్తున్నారు? కంప్యూటర్లు ఎంతమంది కలిగి ఉన్నారు?


ప్రపంచాన్ని ఓ గ్రామంగా ఊహించుకుంటే..
అందులో ఉన్నది ఓ వంద మంది అయితే..



లైంగికత
మహిళలు - 52
పురుషులు - 48



మేని ఛాయ (స్కిన్ కలర్)
తెలుపు - 30
తెలుపు రంగు కాకుండా - 70



కంప్యూటర్
సిస్టమ్ కలిగి ఉన్నవాళ్ళు - 7
లేని వాళ్ళు - 93



జాతీయత
ఆసియన్లు - 61
యూరోపియన్లు - 12
ఆఫ్రికన్లు - 13
ఉత్తర/ దక్షిణ అమెరికన్లు - 13
ఆస్ట్రేలియా, పసిఫిక్ ఐలాండ్స్ వాసులు - 1




విద్య
కాలేజీ విద్య అభ్యసిస్తున్న వారు - 1
హైస్కూలింగ్‌తో ఫుల్‌స్టాప్ పెట్టినవాళ్లు - 99




హెచ్ఐవీ
(హ్యూమన్ ఇమ్యునో డెఫిషియన్సీ వైరస్)
సోకిన వాళ్లు - 1
హెచ్ఐవీ లేనివాళ్లు - 99



ఆహారం
స్థూలకాయం(ఓవర్ వెయిట్) - 15
ఎప్పుడూ సంపూర్ణంగా తినేంత ఆహారం ఉన్నోళ్లు - 30
తినడానికి కొరత ఉండేవాళ్ళు, కొన్ని సమయాల్లో అసలు ఆహారం దొరకనివాళ్లు - 50
పోషకాహారం లోపంతో ఉన్న వాళ్లు - 20
ఆకలితో అలమటించి మరణించే వారు - 1



స్వేచ్ఛ
స్వాతంత్ర్యంగా ఉన్నోళ్లు - 52
స్వేచ్ఛగా మాట్లాడలేని వాళ్లు - 48
(చిత్రవధ, జైలు శిక్ష, మరణ శిక్ష వంటి కారణాలతో వీళ్లు సరిగా మాట్లాడలేరు)



అక్షరాస్యత
అక్షరాస్యులు - 86
నిరక్షరాస్యులు - 14



విద్యుత్
విద్యుత్ ఉన్న ప్రాంతాలు - 76
కరెంటు లేని ప్రాంతాలు - 24



నవ్వుల్ నవ్వుల్

వీరేందర్ : నేను ఏడాదికోసారి కచ్చితంగా రక్తదానం చేస్తాను రా!
మిస్టర్ మేధావి : దానికి అంత గొప్పగా చెప్పుకుంటున్నావా? నేనైతే ప్రతిరోజూ చేస్తాను ఏమనుకున్నావో!
వీరేందర్ : అలా ఎలా చేస్తావు రా?
మిస్టర్ మేధావి : నేను చేసేది దోమలకు రా!
వీరేందర్ : !!!!!!!!!!



జంతర్‌మంతర్

ఈ కింది పదాలను సరిచేయండి

1. గంభాభూ ▸ ....
2. లఆస్యం ▸ ....
3. మాదంప్ర ▸ ....

మీకుతెలుసా?

రోజూ మనదేశంలో తిరిగే రైళ్ల సంఖ్య దాదాపుగా 12,000



జవాబులు

చెప్పగలరా? : సూచన జంతర్ మంతర్ : 1. భూభాగం 2. ఆలస్యం 3. ప్రమాదం


పదాలు కనుక్కోండి



రంగులు వేయండి



బొమ్మ గీయండి





లాంగ్‌జంప్ చేస్తున్న క్రీడాకారిణి

క్రీడలతో మానసిక ఉల్లాసం

● యువజన క్రీడల జిల్లా అధికారి వెంకటరంగయ్య
● ఉమ్మడి జిల్లా అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభం

కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటరు: క్రీడలు మానసికోల్లాసానికి దోహదం చేస్తాయని యువజన క్రీడల సర్వీసులశాఖ జిల్లా అధికారి వెంకటరంగయ్య పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సింగరేణి ప్రకాశం మైదానంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహిస్తోందన్నారు. అనంతరం క్రీడల ముగింపు సమావేశంలో విజేతలకు పతకాలతోపాటు ప్రశంసాపత్రాలను అందచేశారు. ఈ కార్యక్రమంలో వన్‌టౌన్ సీఐ అశోక్, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు జీవీకే. మనోహర్, కార్యదర్శి కె. మహీధర్, అథ్లెటిక్స్ కోచ్‌లు ఎండి. గౌస్, వి. సునీల్, బి. హన్మంతరావు, ఆర్.రాజేందర్, సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయురాలు సావిత్రి, కృష్ణకుమారి, ఉమ్మడి జిల్లా క్రీడాకారులు పాల్గొన్నారు.

విజేతలు వీరే..

అండర్ 20 బాలుర షాట్‌పుట్ విభాగంలో బి. పవన్ (ప్రథమ), కె. జగదీష్ (ద్వితీయ), అండర్ -18 బాలుర విభాగంలో ఆర్. రమేష్ (ప్రథమ), సాయి గణేష్ (ద్వితీయ), అండర్ -16 బాలుర విభాగంలో పి. వేణు (ప్రథమ), దుర్గా ప్రసాద్ (ద్వితీయ), అండర్- 14 బాలుర విభాగంలో బి. శ్రీకాంత్ (ప్రథమ), బి. రవీందర్ (ద్వితీయ), అండర్ 20, బాలుర విభాగంలో 800మీటర్ల పరుగులో కే. అన్వేష్ (ప్రథమ), ఆర్. కోటేష్ (ద్వితీయ), అండర్ -18 బాలుర విభాగంలో కె. నవీన్ (ప్రథమ), ఎం. నందాకిషోర్ (ద్వితీయ), అండర్-16 బాలురవిభాగంలో వి.రాజు(ప్రథమ), వై. వెంకటకృష్ణ (ద్వితీయ), అండర్-20 బాలికల 800మీటర్ల పరుగుపందెంలో వై. శ్రావణి (ప్రథమ),ఎస్. స్వరూప (ద్వితీయ), అండర్-16విభాగంలో ఎస్.సంధ్య (ప్రథమ), శ్రీలత (ద్వితీయ), అండర్ -12 బాలుర విభాగంలో లాంగ్‌జంప్‌లో ప్రవీణ్ (ప్రథమ), సాయికిరణ్ (ద్వితీయ), అండర్- 12 బాలికల లాంగ్ జంప్ విభాగంలో పి.ప్రణీత(ప్రథమ), నందిని (ద్వితీయ) బహుమతులు సాధించారు.



అథ్లెటిక్స్ విజేతలతో ఉమ్మడి జిల్లా అథ్లెటిక్స్ సభ్యులు

పెంపుదల నిలుపుదల!

● నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం బ్రేక్

ఇల్లెందు: రాష్ట్రంలో నియోజకవర్గాల సంఖ్య పెంపుదల నిలిచింది. పునర్విభజన చట్టంలో కేంద్రం హామీ ఇచ్చినప్పటికీ 2019 ఎన్నికల్లో నియోజకవర్గాల పెంపుదల సాధ్యంకాదని వెల్లడించింది. దీతో వివిధ పార్టీలు పాత నియోజకవర్గాలపై దృష్టిసారిస్తున్నాయి. ఎన్నికలకు మరో రెండేళ్ళ ఉన్నప్పటికీ కార్యచరణ ప్రారంభించాయి.

రెండు, మూడు జిల్లాల పరిధిలోకి..

జిల్లాల విభజనతో కొన్ని నియోజకవర్గాలు ఒకటి, రెండు, మూడు జిల్లాల పరిధిలోకి వెళ్లాయి. ఇప్పటి వరకు వివిధ పార్టీల నాయకులు పార్టీ కార్యక్రమాల నిర్వహణలో తలమునకలయ్యారు. ఉదాహరణకు ఉమ్మడి ఖమ్మంలోని ఇల్లెందు నియోజకవర్గం జిల్లాల విభజనలో మూడు జిల్లాల పరిధిలోకి వెళ్లింది. కామేపల్లి మండలం ఖమ్మం, బయ్యారం, గార్ల మండలాలు మహబూబాబాద్ జిల్లా పరిధిలోకి వెళ్లాయి. ఇల్లెందు, టేకులపల్లి మండలాలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చేర్చారు. ఫలితంగా ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీలనాయకులు సమస్యలు ఎదుర్కొంటున్నారు.ఇల్లెందు ఎమ్మెల్యే నియోజకవర్గం పరిధిలోని వివిధ మండలాల సమస్యలపై మూడు జిల్లాల కలెక్టర్లతో చర్చించాల్సి వస్తోంది. చివరకు నియోజకవర్గ అభివృద్ధి పనులకూ ఇబ్బందిపడాల్సి వస్తోంది.

నియోజకవర్గ కమిటీలకు సన్నాహాలు

జిల్లాల విభజన వల్ల అసెంబ్లీ నియోజకవర్గాలు ఒకటి, రెండు, మూడు జిల్లాల్లో పరిధిలోకి వెళ్లాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్‌తో సహా వివిధ పార్టీలు జిల్లా కమిటీల స్థానంలో శాసనసభ నియోజకవర్గ కమిటీల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నాయి. జిల్లా కమిటీల మూలంగా ఉత్పన్నమయ్యే సమస్యలు గుర్తించిన వివిధ పార్టీలు నియోజకవర్గాల పెంపుదల సైతం లేదని వెల్లడి కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.నియోజకవర్గ కమిటీలను ఏర్పాటు చేసి ఆ కేంద్రం యూనిట్‌గా కార్యకలాపాలు సాగించేందుకు సమాయత్తమవుతున్నాయని సమాచారం.

ప్రజాప్రతినిధులు అప్రమత్తం

నిన్నటి వరకు జిల్లా విభజనలో వేర్వేరు జిల్లాలలోకి తమ ప్రాంతాలను కలిపినా పట్టించుకోని నేతలు.. పాత అసెంబ్లీ పరిధి మండలాలపై దృష్టిసారిస్తున్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం 2019లో నియోజకవర్గాల విభజన జరుగుతుందని, ఏమండలాలు వేటిల్లో చేరుస్తారోనని ఇంతకాలం ఎమ్మెల్యేలు, ఎంపీలు సంశయం చెందారు. ప్రస్తుతం పరిస్థితి మారడంతో అప్రమత్తమయ్యారు. నియోజకవర్గాల పెంపుదలకు బ్రేక్ పడినట్లేనని గుర్తించిన ప్రజాప్రతినిధులు తమ పరిధిలోని ప్రాబల్యాన్ని పెంచుకునే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. పాత నియోజకవర్గాల ప్రాతిపదికనే 2019 ఎన్నికలు జరిగే పరిస్థితులు నెలకొనడంతో ఆయా మండలాల నేతలు ఎమ్మెల్యేలు, ఎంపీల చుట్టూరా చక్కర్లు కొడుతున్నారు.

ఆశ ఆవిరి!

కేటీపీఎస్(పాల్వంచ): విద్యుత్ సంస్థల్లో కాంట్రాక్టు కార్మికుల క్రమబద్ధీకరణను తప్పు పడుతూ ఉన్నతన్యాయ స్థానం బుధవారం తీర్పు చెప్పింది. ఈ నేపథ్యంలో పాల్వంచలోని కేటీపీఎస్ కార్మికుల్లో నిరాశా నిస్పృహలు ఏర్పడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న సుమారు 20వేల మంది కాంట్రాక్టు కార్మికులను సంస్థల్లో విలీనం చేసుకుంటూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ కాంప్లెక్స్ (కేటీపీఎస్)లోనూ సుమారు 1,600 మంది కాంట్రాక్టు కార్మికులకు అధికారిక ఉత్తర్వులిచ్చారు. ఇంకా తమకు విలీనంలో అవకాశం కల్పించాలని సుమారు వెయ్యిమంది సీనియారిటీ కలిగిన కాంట్రాక్టు కార్మికులు ఆందోళన బాటపట్టారు. వీటిపైనా జెన్‌కో సానుకూల దృక్పథాన్ని కలిగి ఉంది. కాంట్రాక్టు కార్మికుల ను క్రమబద్ధీకరించటం వల్ల చదువుకున్న వారికి తీవ్ర అన్యాయం జరుగుతుందని శ్రావణ్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించటంతో న్యాయస్థానం కేసును పరిశీలనకు తీసుకుంది. బుధవారం పిటిషనర్, ప్రభుత్వ వాదోపవాదాల తర్వాత కాంట్రాక్ట్ కార్మికులకు ప్రభుత్వమే నేరుగా వేతనాలు ఇవ్వాలని, క్రమబద్ధీకరణ కుదరదని కేసును సస్పెండ్ చేసింది. నాలుగు వారాల తరువాత ప్రభుత్వం మరలా పిటీషన్ వేయాలని తీర్పుచెప్పటంతో కాంట్రాక్టు కార్మికుల్లో ఆందోళన నెలకొంది. కాంట్రాక్టు కార్మికుల నుంచి ఇప్పటికే ఒప్పంద పత్రాలు, ధృవీకరణ పత్రాలు తీసుకుంటున్న అధికారులు సంశయంలో పడ్డారు. తమకు విద్యుత్ ఉద్యోగం వచ్చిందని సంబరపడ్డ కాంట్రాక్టు కార్మికులు నిర్వేదానికి గురవుతున్నారు.

ఇల్లెందులో అయోమయం

హైకోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేసిన సమయంలోనే ఇల్లెందులో 19 మంది కాంట్రాక్ట్ కార్మికులకు రెగ్యులరైజేషన్ ఉత్తర్వులు అందించడం చర్చనీయాంశమైంది. విద్యుత్ సంస్థల్లో కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం అంగీకరించడం, విద్యుత్ సంస్థలు ఈ మేరకు ఆమోదం తెలపడం విదితమే. వేలాది మంది కార్మికులు క్రమబద్ధీకరణ ఉత్తర్వుల్లో తమ పేర్లు లేవంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుపుతున్నారు. మరోవైపు క్రమబద్ధీకరణ(విలీనం)జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేయడంతో మంగళ, బుధవారాల్లో న్యాయస్థానం విచారణ నిర్వహించింది. బుధవారం హైకోర్టు క్రమబద్ధీకరణ ఉత్తర్వులపై స్టే ఇవ్వడం, నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించడంతో కాంట్రాక్ట్ కార్మికుల సమస్య మళ్లీ మొదటికొచ్చినట్లయింది. ఇల్లెందు విద్యుత్‌శాఖ కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో సబ్‌డివిజన్ పరిధికి చెందిన 19 మంది కాంట్రాక్ట్ కార్మికులకు ఏడీ (ఎలక్ట్రికల్)పురుషోత్తం,ఏఈలు బాలాజీ, శ్రీనివాస్ రెగ్యులరైజేషన్ ఉత్తర్వులు అంద జేశారు. ఈ మేరకు న్యాయస్థానం ఆదేశాలపై ఏడీఈ పురుషోత్తంను వివరణ కోరగా తమకు రెగ్యులరైజేషన్ ఉత్తర్వులు నిలిపివేయమని అధికారికంగా ఎలాంటి ఆదేశాలు అందలేదని, ఈ కారణంగా క్రమబద్ధీకరణ ఉత్తర్వులు ఉద్యోగులకు అందజేశామని వివరించారు.

ఆందోళనవద్దు

● వజీర్, 1535 రాష్ట్ర అధ్యక్షుడు

విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు ఆందోళన అవసరం లేదు. నాలుగు వారాల తర్వాత తీర్పు మాకే అనుకూలంగా వస్తుంది.

వ్యయసాయం

● పెరిగిన కూలీల ధరలు
● కలుపుతీతకు రూ.200 డిమాండ్
● లబోదిబోమంటున్న రైతులు
● ఉపాధి హామీని అనుసంధానించాలని డిమాండ్

ఇల్లెందురూరల్: రైతులను కూలీల కొరత వేధిస్తుంది. పంట చేనులో పెరిగిన కలుపు తీద్దామంటే అన్నదాతకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. పంటను మించి కలుపుమొక్కలు రోజురోజుకు ఏపుగా పెరిగిపోతుంటే వాటిని తొలగించేందుకు కూలీలు కరువయ్యారు. ఈఏడు సకాలంలో వర్షాలు రావడంతో విత్తనాలు వేసి సాగుకు సన్నద్ధమయ్యారు. కొన్నిరోజుల క్రితం కురిసిన వర్షాలతో పంటల్లో కలుపు పెరిగింది. రైతులందరూ ఒకేసారి కలుపుతీత పనులు మొదలు పెట్టడంతో కూలీల కొరత తీవ్రమైంది. దీనితోపాటు కూలీల రేట్లు పెరగడంతో చేలల్లో కలుపు మొక్కలను తీసేందుకు రైతులకు కష్టంగా మారింది. జిల్లాలోని 23 మండలాలలో 1.27లక్షల ఎకరాల సాగు భూములున్నాయి. పత్తి 36,647 హెక్టార్లలో, మొక్కజొన్న 5,741 హెక్టార్లు, పెసర 489 హెక్టార్లు, మినుములు 211 హెక్టార్లు, కందులు 2,412 హెక్టార్లు, వేరుశెనగ 312 హెక్టార్లు, నువ్వులు 412 హెక్టార్లు, మిర్చి 6,843 హెక్టార్లు, చెరకు 624 హెక్టార్లు, ఇతర పంటలు 24,302 హెక్టార్లలో సాగు చేశారు.

పెరిగిన కూలీ రేట్లు

పంట చేలల్లో పనులు చేసేందుకు కూలీల కొరత ఉన్నది. దీని మూలంగా ధరలు పెరిగాయి. ఆడవారికి ఒక్కరోజు కూలి కింద రూ. 150, మగవారికి రూ.200 నుంచి 250 వరకు చెల్లిస్తున్నారు. పత్తిచేనులో పాటుకు ఎకరానికి రూ.800 నుంచి రూ.1000 తీసుకుంటున్నారు. కూలీలు దొరక్క పోవడంతో ఇతర ప్రాంతాల నుంచి ఆటోల ద్వారా తీసుకొస్తున్నారు. ఇదే అదునుగా రైతులను కూలీలు గొంతెమ్మ కోరికలు కోరుతున్నారు. సీజన్‌లోనే పరిస్థితి ఇలా ఉంటే మున్ముందు ఎలా ఉంటుందోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితులు లేవని రైతులు చెబుతున్నారు.

ఎందుకిలా?

గతంలో ఇలాంటి పరిస్థితులు లేవు. కూలీలు కూడా ఇబ్బడిముబ్బడిగా లభ్యమయ్యేవారు. రానురాను కూలీ పనులకు వచ్చేందుకు ప్రజలు నిరాసక్తత చూపుతున్నారు. ఉపాధి పనుల మూలంగా చాలా మంది వ్యవసాయ పనులకు వచ్చేందుకు అయిష్టత ప్రదర్శిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఫలితంగా కూలీల కొరత పెరిగింది. ఉన్న వారికి డిమాండ్ ఎక్కువైంది. కొన్ని చోట్ల రైతులు కూడా పోటీపోటీగా ధరలు పెంచడంతో కూలీల ధరలు పెరుగుతున్నాయి. ఉదాహరణకు పత్తిలో పాటు చేసేందుకు గత ఏడాది ఆడవారికి రూ. 100 లేదా 120 ఇచ్చేవారు. ఈ ఏడాది అది ఏకంగా రూ. 150కి పెరిగింది. మగవారికి రూ. 180 ఉండగా..అది రూ.250కి చేరుకుంది. ఇక నాట వేస్తే ఎకరానికి రూ. 2000 తీసుకుంటున్నారు. గతఏడాది రూ.1800 చెల్లించేవారమని ఈ ఏడాది రూ.2000కు పెంచారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు చూస్తే అంతంతమాత్రంగా దిగుబడులు.. ఇటు చూస్తే కొండెక్కిన కూలీల ధరలు.. ఈ తరుణంలో వ్యవసాయానికి విరామం ప్రకటించడమే శ్రేయస్కరమని రైతులు భావిస్తుండటం పరిస్థితి తీవ్రతను తేటతెల్లం చేస్తోంది.



పత్తిలో కలుపు తీస్తున్న కూలీలు

ఖరీఫ్‌లో ఉపాధి పనులా?

వాస్తవానికి ఉపాధి పనులు వేసవిలో చేపట్టాలి. ఖరీఫ్‌లో ఊపిరి సలపనంత పని ఉంటుంది. వేసవికాలంలో మీనమేషాలు లెక్కించిన అధికారులు ఖరీఫ్‌లో ఉపాధి పనులు చేపడుతున్నారు. అసలే కూలీల కొరత తీవ్రంగా ఉండటంతో ఇబ్బందిపడుతున్న రైతులను అధికారుల తీరు ఇక్కట్లకు గురిచేస్తోంది. ఎండాకాలంలో ఎవ్వరూ పనులకు రావడంలేదని అందుకే ఖరీఫ్‌లో చేపడుతున్నామని అధికారులు చెబుతుండటం వారి బాధ్యతారాహిత్యాన్ని సూచిస్తోంది.

ముందు డబ్బులు ఇస్తేనే వస్తున్నారు

● భూక్యా శంకర్ రైతు, కట్టుగూడెం

మూడెకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నా. వర్షాలు పడటంతో కలుపు పెరిగింది. పత్తి చేనులో కలుపు తీసేందుకు కూలీల కోసం తిరిగా. మా ఊరిలో దొరకకపోవడంతో పక్క ఊరి నుంచి కూలీలను తీసుకొచ్చి కలుపు తీయిస్తున్నా. ముందు డబ్బులు ఇస్తేనే కూలీకి వస్తామంటున్నారు.అడ్వాన్సులు ఇచ్చి పత్తిచేనులో కలుపు తీయిస్తున్నా.

విశ్రాంత కార్మికులకు ఆసరా పింఛన్ పునరుద్ధరించాలి

● డీహెచ్‌పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బరిగెల



మాట్లాడుతున్న బరిగెల సాయిలు

రుద్రంపూర్: సింగరేణి పెన్షన్ పేరుతో రద్దు చేసిన ఆసరా పెన్షన్లను పునరుద్ధరించి మాజీ కార్మికులను ఆదుకోవాలని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సీపీఐ రాష్ట్ర సమితిసభ్యులు బరిగెల సాయిలు డిమాండ్ చేశారు. రామవరం పట్టణ సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ చేపట్టిన రణభేరి సామూహిక దీక్షలు బుధవారం ఏడవ రోజుకు చేరాయి. దీక్షలో పాల్గొన్న పార్టీ, ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు, స్థానికులకు పూలమాలలు వేసి దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆసరా పెన్షన్లకు రూ. రెండు లక్షల ఆధాయ పరిమితి విధించిన ప్రభుత్వం సింగరేణి పెన్షన్ రూపంలో అంతకంటే తక్కువ పొందుతున్న మాజీ కార్మికులకు పెన్షన్లు ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా జరిగిన సకల జనుల సమ్మెలో పాల్గొని ఆర్థికంగా నష్టపోయిన కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన బహుమానం ఇదేనా అని ప్రశ్నించారు. కార్మికులకు సొంతింటి పథకాన్ని అమలు చేస్తామని అప్పటి గుర్తింపు సంఘం ఏఐటీయూసీకి డైరెక్టర్ (పా) ఇచ్చిన హామీ నేటికీ నెరవేరలేదని, ఇళ్లు లేని నిరుపేదలకు డబుల్‌బెడ్‌రూం ఇస్తామన్న టీఆర్ఎస్ ప్రభుత్వ హామీ మూడేళ్లైనా అమలు కాలేదన్నారు. దీక్షల ప్రారంభంలో పట్టణ కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, కంచర్ల జమలయ్య, పెయ్యాల రంగారావు, పాటి మోహన్, ఫయ్యూం, కొరిమి సురేష్ దిలీప్ గుప్తా, ప్రసాద్, డిల్లేష్, సీహెచ్. భాస్కర్, దస్తగిరి పాల్గొనగా ఆరు వార్డుల పరిధిలోని బాధ్యులు తదితరులు దీక్ష చేపట్టారు.

హక్కులను కాలరాస్తున్న జాతీయ కార్మిక సంఘాలు

● టీబీజీకేఎస్ అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య

మణుగూరు రూరల్: సింగరేణి సంస్థలో పనిచేస్తున్న కార్మికుల హక్కులను జాతీయ కార్మిక సంఘాలు కాలరాస్తున్నాయని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య విమర్శించారు. బుధవారం స్థానిక ఇల్లందు గెస్ట్‌హౌస్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు జాతీయ కార్మిక సంఘాలు కార్మిక హక్కులను యాజమాన్య ఒకోక్కటిగా హరించి వేస్తుంటే చూస్తుండి పోయాయన్నారు. 2012 జూన్‌లో జరిగిన సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల తర్వాత టీబీజీకేఎస్ కార్మికుల పక్షాన నిలబడి పెద్దన్న పాత్ర పోశించి కార్మికుల ఆశలకు, ఆశయాలకు అనుగునంగా పనిచేస్తూ ముందుకు పోతుందన్నారు. ఇందులో బాగంగానే జాతీయ సంఘాలు హరించిన పీఎంఈ మస్టర్‌లు, స్పోర్ట్స్‌మెన్‌లకు ఓడీ, 16 శాతానికే పరిమితమైన లాభాల్లో వాటాను ఈ నాలుగున్నర ఏళ్లలో 7.5 శాతం వృద్ది, తొలిసారిగా కార్మికులకు యూనిఫామ్, సింగరేణి వైద్యశాలల్లో కార్మికుల కూతుర్లకు రెండవ సారీ డెలివరీ సౌకర్యం, కార్మికుడు చనిపోతే ఇచ్చే మ్యాచింగ్ గ్రాంట్ 20 లక్షలకు పెంపు, 426 మంది డిస్మిస్ అయిన కార్మికులకు తిరిగి ఉద్యోగంలతో పాటు మరెన్నో హక్కులను టీబీజీకేఎస్ సాధించిందన్నారు. 2016 అక్టోబర్ 6న సీఎం కెసీఆర్ కార్మికుల చిరకాల వాంఛ అయిన డిపెండెంట్‌ను పునరుద్ధరించగా.. దాని అమలుకు సింగరేని యాజమాన్యం సర్క్యూలర్ జారీ చేసిందన్నారు. దీంతో కార్మికులు, వారి పిల్లలు మైన్‌లపై డిపెండెంట్ ఉద్యోగం కోసం ధరఖాస్తు చేసుకోడానికి వచ్చిన వారితో పండుగ వాతవరణం ఏర్పడిందన్నారు. ఇది చూసి ఓర్వలేని కొన్ని కార్మిక సంఘాలు ఓ యువకునితో కోర్టులో పిల్ వేయించారన్నారు. ఈ విధానంతో కళాశాలల్లోని కాంట్రాక్ట్ లెక్చరర్‌ల, విద్యుత్ సంస్థలోని కాంట్రాక్ట్ కార్మికుల రెగ్యులరైజేషన్‌పై కూడా ప్రజా ప్రయోజన వాజ్యాలు వేసి అడ్డ తగులుతున్నారన్నారు. ఇపుడు జరుగుతున్న వేజ్ బోర్డు చర్చలోనూ జాతీయ కార్మికసంఘాలు కార్మికులకు అన్యాయం చేసేవిధంగానే ప్రవర్తిస్తున్నాయన్నారు. కార్మిలకు అండగా ఉండి వారి సమస్యలను పరిరక్షించడంలో అగ్రబాగాన నిలబడే ఎకైక కార్మిక సంఘం టీబీజీకేఎస్ మాత్రమేనని, కార్మికులందరూ టీబీజీకేఎస్‌కు మద్దతునివ్వాలని అన్నారు. సమావేశంలో నాయకులు సామా శ్రీనివాసరెడ్డి, మేకల ఈశ్వర్, వి ప్రభాకర్, ఇబ్రాయిల్, బండ మల్లయ్య, జివి, సుధాకర్, కోటా శ్రీను, పోశాలు, అశోక్, యాకయ్య, కుమారస్వామి, సోమిరెడ్డి పాల్గొన్నారు.



సమావేశంలో మాట్లాడుతున్న టీబీజీకేఎస్ అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య

యూనియన్ నుంచి డాలయ్య బహిష్కరణ

జనరల్ బాడీ సమావేశంలో నిర్ణయం ● ఎస్‌సీఎంఎల్‌యు అధ్యక్షుడు పిచ్చేశ్వరరావు

రుద్రంపూర్: సింగరేణి కోల్‌మైన్స్ లేబర్ యూనియన్ (ఎస్‌సీఎంఎల్‌యూ)ప్రధాన కార్యదర్శిగా కొ నసాగుతున్న డాలయ్యను యూనియన్ నుంచి శాశ్వతంగా తొలగించినట్లు ఆ యూనియన్ అధ్యక్షుడు పిచ్చేశ్వరరావు చెప్పారు.యూనియన్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం వల్ల ఈ చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు. ఐఎన్‌టీయూసీ భవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐఎన్‌టీయూసీ భవన్‌లో జనరల్‌బాడీ సమావేశం నిర్వహించి డాలయ్య విషయమై చర్చించి మెజార్టీ కార్యవర్గ సభ్యుల అభి ప్రాయం మేరకు బహిష్కరించినట్లు తెలియజేశారు. సింగరేణిలో నిలిచిపోయిన బోర్డు మెడికల్ స్కీంను కొనసాగించాలని సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. అటు డ్యూటీలు లేకా.. ఇటు వేతనాలురాక కార్మికులు వారి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. రోజు రోజుకు పెరుగుతున్న కార్మికుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని కోరారు. గుర్తింపు సంఘం కాలపరిమితి నా లుగేళ్లు ఉండాలని తమ యూనియన్ కోరు తోందని వెల్లడించారు. టీబీజీకేఎస్ కార్మిక సంఘానికి అవసరమైన చందాలు.. ముందుకు సాగాల్సిన పైరవీలు సజావుగా సా గుతుండటంవల్లే ఆ నాయకులు నోరుమెద పకుండా ఉన్నారని ఎద్దేవా చేశారు. 10వ వే జ్‌బోర్డును పూర్తిస్థాయిలో నిర్మాణం చేయాల ని, లాభాల వాటా 30శాతానికి తగ్గకుండా పంపిణీ చేయాలని పిచ్చేశ్వరరావు సింగరేణి యాజమాన్యాన్ని కోరారు.



సమావేశంలో మాట్లాడుతున్న పిచ్చేశ్వరరావు

ఐఎన్‌టీయూసీ భవనం యూనియన్‌దే

కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్‌లో ఉన్న రాజీవ్ భవన్ (ఐఎన్‌టీయూసీ) భవనం పక్కా సింగరేణి కోల్‌మైన్స్ లేబర్ యూనియన్ (ఎస్‌సీఎంఎల్‌యూ)దేనని పిచ్చేశ్వరరావు తేల్చిచెప్పారు. యూనియన్ పేరుతోనే పన్నులు కడుతున్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వాదోపవాదాలు హైకోర్టులో కొనసాగుతున్నాయని, త్వరలో తుది తీర్పు కూడా వెలువడనుందని పేర్కొన్నారు. గుర్తింపు సంఘం ఎన్నికల్లో పోటీచేసే పరిస్థితులు ఏ మాత్రం ఉన్నా కోల్‌మైన్స్ లేబర్ యూనియన్ ఒంటరిగానే బరిలో ఉంటుందని తేల్చిచెప్పారు.

సమావేశంలో ఎస్‌సీ ఎంఎల్ యువర్కింగ్ ప్రెసిడెంట్ అన్నయ్య, ప్రధాన కార్యదర్శులు మల్లేష్, సోమ య్య, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ మోహన్, సీహెచ్. జక్కిరెడ్డి, యుగంధర్, కార్పోరేట్ ఉపాధ్యక్షులు సోమిరెడ్డి, బ్రాంచీ సెక్రటరీ వలస కుమార్, రాజేశ్వరరావు, ప్రభాకర్, వీరభద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

ఐఎన్‌టీయూసీలో చేరిన డాలయ్య

ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడు డాక్టర్ సంజీవరెడ్డి సమక్షంలో జనరల్ సెక్రటరీ జనక్ ప్రసాద్, వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సింహారెడ్డి సమక్షంలో బి.డాలయ్యతోపాటుగా సుమారు 50మంది కార్యకర్తలు బుధవారం ఐఎన్‌టీయూసీలో చేరారు. గతంలో డాలయ్య తెలంగాణ బొగ్గుగని కార్మికసంఘం అధ్యక్షుడుగా కొనసాగుతున్న మాజీ ఎమ్మెల్సీ వెంకటరావు సమక్షంలో ఐఎన్‌టీయూసీ నుంచి విడిపోయి ఎస్‌సీఎంఎల్‌యూ స్థాపించి ఇప్పటి వరకు కొనసాగారు. ఈ సందర్భంగా డాలయ్య మాట్లాడుతూ డాక్టర్ సంజీవరెడ్డి నాయక త్వంలో ఐఎన్‌టీయూసీని సింగరేణిలో బలోపేతం చేస్తానన్నారు.

ఈసందర్భంగా డాలయ్యను జనక్‌ప్రసాద్, నర్సింహారెడ్డి, జనరల్ సెక్రటరీ సీహెచ్. త్యాగరాజన్, ఎంఎస్ఆర్.మూర్తి తదితరులు స్వాగతించారు.

జేకే-5 ఓసీ నిర్వాసిత ప్యాకేజీకోసం ఆందోళన



మాట్లాడుతున్న ఆదివాసీ నాయకులు

ఇల్లెందుటౌన్: సింగరేణి ఇల్లెందు ఏరియా జేకే-5 ఓసీ నిర్వాసితులకు పూర్తిస్థాయిలో పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిర్వాసిత జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 13న ఛలో సింగరేణి భవనం ఆందోళన చేపట్టనున్నట్లు నిర్వాసిత జేఏసీ నాయకులు ప్రకటించారు. బుధవారం నిర్వాసిత కాలనీలో జరిగిన సమావేశంలో గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు అజ్మీర శివనాయక్, ఆదివాసీ సంఘం రాష్ట్ర నాయకులు వాసం రామకృష్ణ, నిర్వాసిత నాయకులు దిలిప్‌కుమార్, రవి తదితరులు మాట్లాడారు. ఎంతో కాలంగా నిర్వాసిత కాలనీకి చెందిన వారు ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ సింగరేణి, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడంలేదన్నారు. సింగరేణి గిరిజన నిర్వాసిత ఉద్యోగాల్లో ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్ చేశారు. జేకే-5 ఓసీ నిర్వాసితులందరికీ ప్యాకేజీతోపాటు ఇళ్లు మంజూరు చేయాలన్నారు. ఇల్లెందు పట్టణంలోని 19, 20, 21 వార్డుల్లో నిర్వాసితులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నప్పటికీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సమస్యలను పరిష్కరించేందుకు ఈ నెల 13న హైదరాబాద్ సింగరేణి భవనం ఎదుట ఆమరణ నిరాహారదీక్షకు పూనుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలువురు నిర్వాసిత జేఏసీ నాయకులు పాల్గొన్నారు.

సింగరేణి లాభాల వాటా ప్రకటించాలి: ఐఎన్‌టీయూసీ

ఇల్లెందుటౌన్: సింగరేణి యాజమాన్యం 2016-17 లాభాల వాటాను తక్షణమే ప్రకటించాలని ఐఎన్‌టీయూసీ ఇల్లెందు డివిజన్ ఉపాధ్యక్షుడు ఎస్‌డీ. మహబూబ్, సెంట్రల్ ఉపాధ్యక్షుడు కొండూరి చిన్నలు డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. యాజమాన్యం లాభాల వాటాను ప్రకటించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నట్లు తెలిపారు. వారసత్వ ఉద్యోగాల కోసం జాతీయ సంఘాలు తలపెట్టిన సమ్మెను విచ్ఛిన్నం చేసిన టీబీజీకేఎస్ కార్మికుల పిల్లలకు వారసత్వ ఉద్యోగాలు ప్రకటించాలన్నారు. ఎస్ఎల్‌పీ క్యాడర్ స్కీం ప్రమోషన్లు అమలు చేయాలన్నారు. సింగరేణిలో ఉన్న 15వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ నాయకులు జైపాల్‌రెడ్డి, హఫీజ్, లక్ష్మణ్‌రావు, జానాప్రసాద్, అన్వర్, ఖలీద్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

'ఉపాధ్యాయ ఖాళీల్లో వలంటీర్లను నియమించాలి'

అశ్వారావుపేట: మండలంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులలో విద్యావలంటీర్లను నియమించాలని ఆ సంఘం మండల నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం పట్టణంలో ఏర్పాటు చేసిన ఆ సంఘ సమావేశంలో నాయకులు పద్దం శ్రీనివాస్, బరగడ రాజు, కేఆర్ రమేష్ మాట్లాడుతూ మండలంలో 42 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. సమావేశంలో శ్రీలేఖ, విశ్వనాము, రాముడు పాల్గొన్నారు.

చినుకు పడితే చిత్తడే

- అధ్వానంగా అంతర్గత రహదారులు
- అడుగు వేయాలంటే అవస్థలే..
- పట్టించుకోని అధికారులు, పాలకులు
- ఇబ్బందుల్లో ప్రజలు

అశ్వారావుపేట రూరల్/అశ్వారావుపేట టౌన్: నాలుగు చినుకులు పడితే చాలు పల్లెలు, పట్టణంలోని అంతర్గత రహదారులన్నీ బురదమయంగా మారుతున్నాయి. మట్టి రోడ్లపై నడవాలంటే ఎక్కబ కిందపడుతామేమోనన్న ఆందోళన వెంటాడుతోంది. వర్షాలకు రహదారులన్నీ చిత్తడి చిత్తడిగా నడవడానికి వీలు లేకుండా మారాయి. అశ్వారావుపేట పట్టణంలోని మంగలి బజారు, గాంధీబొమ్మ సెంటర్, చిన్నంశెట్టివారీ వీధి, ముస్లీంవీధి, చాకలిబజారు, కళింగులవారీ వీధి, గ్రామపంచాయతీ కార్యాలయం వెనుక వీధి, మద్దిరామమ్మ గుడి సెంటర్, పేరాయిగూడెం పంచాయతీలోని ఏఆస్ఆర్ నగర్, పుల్లలకాలనీ, సాయిబాబా గుడి ఎదురు రోడ్, మండలంలోని కొత్తూరు, గాండ్లగూడెం, అనంతారం, అచ్యుతాపురం, జమ్మిగూడెం, ఊట్లపల్లి, దిబ్బగూడెం, రంగాపురం, తోగ్గుడెం, రెడ్డిగూడెం, పాపిడిగూడెం, వాగొడ్డుగూడెం ఇలా పలు గ్రామాల్లో గల అంతర్గత రహదారులు అత్యంత దారుణంగా ఉన్నాయి. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఎర్పడింది. ఇక రహదారులపై వాహనాలతో ప్రయాణాలు


తిమ్మంపేటలోని సీసీరోడ్డు మధ్యలో గుంత


ఇబ్బందులు పడుతూ నడుస్తున్న మహిళలు


పేరాయిగూడెంలోని రహదారి


అశ్వారావుపేటలోని ఓవీధి

అంటే చెప్పే పనేలేదు. వాహనం రోడ్డెక్కితే ఎక్కడ ఏం జరుతుందో తెలియకుండా ఉంది. పంచాయతీల్లో రహదారులపై ఎండాకాలంలో పరవాల్సిన గ్రావెల్‌ను ఇప్పుడు పరుస్తుండటంతో మంచిగా ఉన్న రోడ్లు సైతం బురదమయంగా మారుతున్నాయి. అధికారులు, పాలకులు స్పందించి బురద రోడ్లపై గ్రావెల్ పరిచి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయగా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

మిషన్ భగీరథ గుంతలతో.. అవస్థలు

ములకలపల్లి: మండలంలోని తిమ్మంపేట పంచాయతీలో గల రాజీవ్‌నగర్‌లో అంతర్గత రహదారులు అత్యంత దారుణంగా ఉన్నాయి. బీటీరోడ్డుకు, సీసీ రోడ్లకు మధ్యన మిషన్ భగీరధ పైపుల కోసం తీసిన గోతులతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళలో గోతుల్లో పడి ప్రజలు గాయాలపాలవుతున్నారు. వర్షాకాల సీజన్ కావటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతుంది. తాము పడుతున్న ఇబ్బందులను పరిష్కరించాలని పంచాయతీ అధికారులకు విన్నవించినా పట్టింకుకోవడం లేదంటూ గ్రామస్థులు వాపోతున్నారు. సమస్యను వెంటనే పరిష్కరించకపోతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని ఆదివాసీ సమాఖ్య మండల నాయకులు కేశవరావు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

పామ్ కెర్నల్ యూనిట్ మంజూరుకు కృషి

● ట్రైకార్ చైర్మన్, ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ● ట్రైకార్ ద్వారా రూ.244కోట్ల రుణాలు ఇవ్వనున్నట్లు వెల్లడి

దమ్మపేట: అప్పారావుపేట పామాయిల్ కర్మాగారంలో పామ్ కెర్నల్ ఆయిల్ యూనిట్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనలో మంజూరుకు కృషి చేస్తామని ట్రైకార్ చైర్మన్, ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు అన్నారు. ఆయన అప్పారావుపేట పామాయిల్ కర్మాగారంలో పామాయిల్ రైతు సంఘం నాయకులతో కలసి బుధవారం విలేకరులతో మాట్లాడారు. పామ్ కెర్నల్ ఆయిల్ యూనిట్ ఉంటే ఆయిల్‌ను ఉత్పత్తి చేసుకుని ధర తక్కువ ఉన్నప్పుడు ఆయిల్‌ను నిల్వచేసుకోవచ్చన్నారు. అప్పారావుపేట పామాయిల్ కర్మాగారంలో జూలైలో 15201 మెట్రిక్ టన్నుల పామాయిల్ గెలలను క్రషింగ్ చేసి రికార్డు స్థాయిలో 18.02శాతం ఓఈఆర్(ఆయిల్ ఎక్ట్రాక్షన్ రేట్) సాదించామన్నారు. అశ్వారావుపేట కర్మాగారం కంటే అప్పారావుపేట కర్మాగారంలో రూ.62లక్షల లాభం అధికంగా వచ్చిందన్నారు.


మాట్లాడుతున్న ఎమ్మెల్యే తాటి

ట్రైకార్ ద్వారా రూ.244 కోట్ల రుణాలు

ట్రైకార్ ద్వారా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు రూ.244 కోట్లు రాయతీ రుణాలందించనున్నట్లు తాటి తెలిపారు. 3వేల మంది లబ్ధిదారులకు 50-80శాతం రాయతీపై 162 రకాల యూనిట్లకు రాయితీ రుణాలు అందిస్తామన్నారు. ముందుగా తాటి కర్మాగారం ఎదుట మొక్కను నాటారు. కార్యక్రమంలో పామాయిల్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆలపాటి ప్రసాద్, శీమకుర్తి వెంకటేశ్వరరావు, దారా తాతారావు, పానుగంటి సత్యం, పైడి వెంకటేశ్వరరావు, దొడ్డాకుల రాజేశ్వరరావు, శ్రీరామ వెంకటరావు, జంగం, డీఆర్‌వో భాస్కర్, ఆయిల్‌ఫెడ్ అధికారులు ఉదయ్‌ధీర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.

అవకాశాలను వినియోగించుకోవాలి

భవిత జిల్లా కో-ఆర్డినేటర్ వెంకన్న ● 26మందికి ఉద్యోగ అవకాశం

అశ్వారావుపేట రూరల్: ఐటీడీఏ అందించే శిక్షణ ద్వారా అందివచ్చే అవకాశాలను వినియోగించుకోవాలని భవిత జిల్లా కో-ఆర్డినేటర్ వెంకన్న సూచించారు. మండలంలోని వినాయకపురంలో భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యంలో నిరుద్యోగ గిరిజన యువతీ యువకులకు నిర్వహించిన రెండు రోజుల శిక్షణ కార్యక్రమం బుధవారంతో ముగిసింది. రెండవ రోజు శిక్షణలో 116 మందికి పలు అంశాలపై అవగాహన కల్పించారు. పలువురు అధికారులు మాట్లాడుతూ భవిత శిక్షణ ద్వారా విద్యార్హతలను బట్టి ప్రైవేటు, ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాలు పొందేలా తగిన కృషిచేస్తామన్నారు. శిక్షణ పొందిన వారిలో 26మందిని వారి విద్యార్హతల ఆధారంగా నేరుగా ప్రైవేటు రంగంలో ఖమ్మం, హైదరాబాదు వంటి ప్రాంతాల్లో ఉద్యోగాలు కల్పించారు. 90మందిని మూడునెలల శిక్షణ ఇచ్చేందుకు ఎంపిక చేశారు. కార్యక్రమంలో కార్యక్రమంలో ఐటీడీఏ అధికారులు మల్లారెడ్డి, ఏపీఎం వెంకటేశ్వరరెడ్డి, సీసీలు శివకుమార్, సత్యానారాయణ, సత్తిబాబు పాల్గొన్నారు.


మాట్లాడుతున్న కోఆర్డినేటర్ వెంకన్న

గుర్తుతెలియని వ్యక్తి మృతి

అశ్వారావుపేట: అశ్వారావుపేట మండల పరిధిలోని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. ఓ అపరచిత వ్యక్తి వారం నుంచి పాకలగూడెం గ్రామానికి వచ్చాడు. అక్కడే భిక్షాటన చేసుకుంటూ ఓ పాడు పడిన ఇంట్లో ఉంటున్నాడు. ఎవరితోను మాట్లాడేవాడు కాదని గ్రామస్థులు తెలిపారు. బుధవారం ఉదయం ఆయన మృతిచెందాడు. మృతుడి వివరాలు తెలియకపోవడంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ సురేష్ కేసు నమోదు చేశారు. ఖననం కోసం గ్రామపంచాయతీకి మృతదేహాన్ని స్వాధీనం చేశారు.


గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం

వ్యవసాయ కళాశాలలో స్వచ్ఛభారత్

అశ్వారావుపేట: అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో బుధవారం స్వచ్ఛాపక్వాడ్‌లో భాగంగా స్వచ్ఛాభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో స్వచ్ఛమిషన్ ఆధ్వర్యంలో 100 మంది విద్యార్థులు కళాశాల ఆవరణను శుభ్రపరిచారు. కార్యక్రమంలో అసోసియేషన్ డీన్ డా. యాకాద్రి, ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్లు ప్రొపెసర్లు శ్రీనివాసరెడ్డి, డా. రామప్రసాద్, డా. సమత పరమేశ్వరి, పిజికల్ డైరక్టర్ ఎస్‌కే రెహ్మాన్ తదితరులు పాల్గొన్నారు.


స్వచ్ఛభారత్‌లో విద్యార్థులు

రక్త నమూనాల సేకరణ

అన్నపురెడ్డిపల్లి: మండలంలోని యర్రగుంట పీహెచ్‌సీ పరిధిలోని అన్నపురెడ్డిపల్లి, తోట్టిపంపు, ఒడ్డుగూడెం, వెంకటాపురం గ్రామాల్లో బుధవారం వైద్యసిబ్బంది ఇంటింటికి తిరిగి రక్తనమునాలు సేకరించారు. కార్యక్రమంలో హెచ్‌ఈవో క్రిష్ణయ్య, హెల్త్ సూపర్‌వైజర్ రామారావు, హెల్త్‌అసిస్టెంట్‌లు రాందాసు,కోటేశ్వరావు పాల్గొన్నారు.

రేషన్ బియ్యం పట్టివేత

ములకలపల్లి: మండల కేంద్రంలోని సుందరయ్యనగర్‌లో బుధవారం రెవెన్యూ అధికారులు ఏడు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. భద్రాచలం నుంచి దమ్మపేట వైపు ట్రాలీ ఆటోలో ముగ్గురు వ్యాపారులు బియ్యం తరలిస్తుండగా సమాచారం మేరకు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ దేశ్‌పాండే పట్టుకున్నారు. పట్టుబడిన బియ్యం ఆటోను సివిల్ సప్లయ్ డీటీ భగవాన్‌రెడ్డికి అప్పగించారు. నిందితుడు తిరుపతిరెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.

టీకాలపై విద్యార్థులకు అవగాహన

ములకలపల్లి: పిల్లలందరికీ మీజుల్స్ రూబెల్లా టీకాలు వేయించాలని మంగపేట వైద్యాధికారిణి స్వాతిశ్రీ అన్నారు. బుధవారం స్థానిక సాంఘిక సంక్షేమ గురుకులంలో విద్యార్థులకు టీకాలపై అవగాహన కల్పించారు. వైస్ ప్రిన్సిపాల్ సరోజ, హెచ్‌ఈవో వెంకటేశ్వరరావు పాల్గొన్నారు

టీఆర్ఎస్వీ సభ్యత్వాల నమోదు

అశ్వారావుపేట: పట్టణంలోని వికేడీవీఎస్ రాజు కళాశాలలో బుధవారం టీఆర్ఎస్ నాయకులు విద్యార్థులకు టీఆర్ఎస్వీ సభ్యత్వాలను అందజేశారు. రాజ్‌కుమార్, చీకటి కార్తీక్, ఎంపీపీ బరగడ కృష్ణ పాల్గొన్నారు.

బ్యాంకుల్లో అధికారుల తనిఖీలు

అశ్వారావుపేట: బ్యాంకుల్లో నకిలీ పాస్ పుస్తకాలు, పోర్జరీ సంతకాలతో రుణాలను అక్రమంగా పొందినట్టు వస్తున్న ఆరోపణల నేపథ్యంలో బుధవారం అశ్వారావుపేటలోని ఏపీజీవీబీలో ప్రత్యేక అధికారులు శర్మ, చక్రవర్తితో పాటు అశ్వారావుపేట తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఆర్ఐ భానుప్రకాష్ బ్యాంకులోని పట్టాదారు పుస్తకాలు, డాక్యుమెంటేషన్, ఒన్‌బీ రికార్డుల్లో ఏ విధంగా నమోదు అయ్యి ఉన్నాయనే దానిపై పరిశీలించారు. గురువారం కూడా తనిఖీలు జరుగుతాయన్నారు.

అన్నపురెడ్డిపల్లి: అన్నపురెడ్డిపల్లిలోని ఏపీజీవీబీలో రుణాలు పొందిన లబ్ధిదారుల పట్టాదారు పాసు పుస్తకాలను బుధవారం తాహసీల్దార్ మాలతి, ఎస్ఐ నరేష్ తనిఖీలు నిర్వహించారు. బ్యాంక్‌లో పాసుపుస్తకాలను 1బీ రికార్డులను పరిశీలించారు. సందేహాలు ఉంటే రెవెన్యూ సిబ్బందిని అడిగి తెలుసుకోవాలని బ్యాంక్ మేనేజర్ జడ రాంప్రసాద్‌ను సూచించారు. ఆర్ఐ మదు పాల్గొన్నారు.



అన్నపురెడ్డిపల్లి బ్యాంకులో రికార్డులు పరిశీలిస్తున్న అధికారులు

ములకలపల్లి: ములకలపల్లిలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌లో బుధవారం ప్రత్యేక బృందం అధికారులు తనిఖీలు చేపట్టారు. బ్యాంక్ ద్వారా ఋణాలు పొందిన రైతుల వివరాలతోపాటు పొందిన ఋణాలు బ్యాంక్ మేనేజర్ బాలరాజును అడిగి తెలుసుకున్నారు. బినామీలు ఉన్నట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇన్‌చార్జ్ తహసీల్దార్ రాం నరేష్ తెలిపారు.

తల్లిపాలతో బిడ్డలకు ఆరోగ్యం

చంద్రుగొండ: పుట్టిన శిశువులకు తల్లిపాలు తాగించడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారని ఐసీడీఎస్ సూపర్‌వైజర్ గంగాజలం తెలిపారు. తల్లిపాల వారోత్సవాలలో భాగంగా బుధవారం చంద్రుగొండలో ఇంటింటికి తిరిగి తల్లులకు అవగాహన కల్పించారు.

'ఫోర్బ్స్' ప్రపంచ ధనవంతుల జాబితాలో తొలిస్థానం ఎవరిది?



ఎస్.మహిపాల్ రెడ్డి
సీనియర్ ఫ్యాకల్టీ

1. **'మ్యాన్ బుకర్ ప్రైజ్-2017' ఎంపిక జాబితాలో నిలిచిన భారత రచయిత్రి అరుంధతిరాయ్ రచించిన పుస్తకం?**
ఎ) ద షేప్ ఆఫ్ ద బీస్ట్
బి) ద చెక్‌బుక్ అండ్ ద క్రుయిజ్ మిస్సైల్
సి) ద మినిస్ట్రి ఆఫ్ అట్ మోస్ట్ హ్యాపీనెస్
డి) బ్రోకెన్ రిపబ్లిక్

2. **ప్రధాని రేడియో ప్రసంగాలను పొందుపరుస్తూ ఇటీవల వెలువడిన 'మన్ కి బాత్ ఎ సోషల్ రెవల్యూషన్ ఆన్ రేడియో'ను రచించింది?**
ఎ) ఎన్.సి.ఉల్లేఖ్ బి) ఎ.సూర్యప్రకాశ్
సి) కె.సి.మాథుర్ డి) రాజేష్ జైన్

3. **మానవ అక్రమ రవాణ వ్యతిరేక దినోత్సవం?**
ఎ) ఆగస్టు 2 బి) జూలై 30
సి) జూలై 25 డి) ఆగస్టు 8

4. **డిఆర్‌డిఒ రూపొందించిన తొలి స్వదేశీ మానవరహిత యుద్ధ ట్యాంక్?**

ఎ) వైజయంతి
బి) మిథుల
సి) మంత్ర
డి) ఫారత్

5. **డిఆర్‌డిఒకు సంబంధించి సరైనది?**
ఎ) డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్
బి) స్థాపన - 1958 సి) డైరెక్టర్ - క్రిస్టోఫర్
డి) పైవన్నీ

6. **ప్రపంచ బ్యాడ్మింటన్ సంఘం ఇటీవల ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో పురుషుల విభాగంలో అత్యుత్తమంగా 8వ ర్యాంక్ ఎవరిది?**
ఎ) సాయిప్రణీత్ బి) పారుపల్లి కశ్యప్
సి) కిదాంబి శ్రీకాంత్ డి) అజయ్ జయరాం

7. **ప్రపంచ బ్యాడ్మింటన్ సంఘం ఇటీవల ప్రకటించిన మహిళల ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమంగా 5వ ర్యాంక్ పొందినది?**
ఎ) సైనా నెహ్వాల్ బి) సయాలి గోఖలే
సి) పి.వి.సింధు డి) గుత్తా జ్వాలా

8. **అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో వందేమాతరం తప్పనిసరిగా ఆలపించాలని ఇటీవల ఏ హైకోర్టు తీర్పునిచ్చింది?**
ఎ) మద్రాస్ హైకోర్టు బి) అలహాబాద్ హైకోర్టు
సి) కేరళ హైకోర్టు డి) ముంబై హైకోర్టు

9. **ఆసియా నోబెల్‌గా పరిగణించే రామన్ మెగసెసె అవార్డుకు సంబంధించిన సరైనది?**
ఎ) 1958 నుంచి ప్రదానం బి) విభాగాలు - 6
సి) తొలి భారత గ్రహీత - ఆచార్య వినోబా భావే (1958) డి) పైవన్నీ

10. **అండర్ 19 ఆసియా ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలకు 2018లో ఆతిథ్యం ఇస్తున్న దేశం?**
ఎ) ఇండోనేషియా బి) ఇండియా
సి) ఫిలిప్పీన్స్ డి) సింగపూర్

11. **ఇటీవల మరణించిన ఎన్.ధరంసింగ్ ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు?**
ఎ) పంజాబ్ బి) హర్యానా సి) కర్ణాటక డి) మహారాష్ట్ర

12. **దేశంలోనే తొలిసారిగా 'ఆన్ గో' అనే మొబైల్ ఆధారిత టికెట్ వ్యవస్థను ప్రవేశపెట్టిన మెట్రో రైలు?**
ఎ) కోల్‌కతా మెట్రో బి) ఢిల్లీ మెట్రో
సి) బెంగళూరు మెట్రో డి) ముంబై మెట్రో

13. **నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ఇటీవల 'India Quake' అనే మొబైల్ యాప్‌ను ప్రవేశపెట్టింది. సిస్మోలజి అంటే?**
ఎ) భూకంపాల అధ్యయన శాస్త్రం
బి) మృత్తిక అధ్యయన శాస్త్రం
సి) వాతావరణ అధ్యయన శాస్త్రం
డి) జనాభా అధ్యయన శాస్త్రం

14. **ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం?**
ఎ) జూలై 29 బి) జూలై 30
సి) జూలై 28 డి) ఆగస్టు 7

15. **ఆసియాభివృద్ధి బ్యాంక్ గవర్నర్స్ బోర్డుకు భారత తరపున ఇటీవల ఎవరు నామినేట్ అయ్యారు?**
ఎ) శక్తికాంత్ దాస్
బి) సుభాష్ చంద్రగార్గ్
సి) అమితాబ్ కాంత్
డి) అరవింద్ సుబ్రమణియం

16. **ఆసియాభివృద్ధి బ్యాంక్‌కు సంబంధించి సరైనది?**
ఎ) స్థాపన - 1966
బి) ప్రధాన కార్యాలయం - మనీలా (ఫిలిప్పీన్స్)
సి) సభ్య దేశాలు - 67
డి) పైవన్నీ

17. **కార్గిల్ విజయానికి గుర్తుగా జూలై 26న విజయ్‌దివస్‌గా నిర్వహిస్తారు. అయితే కార్గిల్ విజయం కోసం సైన్యం చేపట్టిన కార్యక్రమం?**
ఎ) ఆపరేషన్ పరాక్రమ్ బి) ఆపరేషన్ విజయ్
సి) ఆపరేషన్ రాహత్
డి) ఆపరేషన్ సంకటమోచన్

18. **బెంగాల్ ప్రభుత్వం అందించే 'మహానాయక్ సమ్మాన్-2017' అవార్డు గ్రహీత?**
ఎ) శరద్ పవార్ బి) విరాట్ కోహ్లి
సి) శకుంతల బారువ డి) లతా మంగేష్కర్

19. **'ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్-2021'కి ఆతిథ్యం ఇవ్వనున్న దేశం?**
ఎ) క్యూబా బి) ఇండియా సి) మంగోలియా డి) టర్కీ

జికె అండ్ కరెంట్ అఫైర్స్

20. **దేశంలోనే తొలిసారిగా ప్రైవేటు రంగ సంస్థ రిలయన్స్ నిర్మించిన గస్తీ నౌకలు?**
ఎ) భారతి, కోకిల బి) శచి, శృతి
సి) భారతి, సింధు డి) సింధు, సాగరిక

21. **'CANDI' అనే పేరుతో బెంగళూరు కేంద్రంగా తొలి డిజిటల్ బ్యాంకింగ్ శాఖను ప్రారంభించింది?**
ఎ) బ్యాంక్ ఆఫ్ ఇండియా బి) కర్ణాటక బ్యాంక్
సి) కెనరా బ్యాంక్ డి) ఇండియన్ బ్యాంక్

22. **కాంబోడియాలోని ఆంగ్‌కోర్‌వాట్ వంటి సాంస్కృతిక కేంద్రాల పరిరక్షణకు చేసిన కృషికి 2017లో 'రామన్ మెగసెసె' అవార్డు పొందింది?**
ఎ) గిత్సె షణ్ముగం(శ్రీలంక)
బి) టోనిటౌ(సింగపూర్)
సి) లిలియ లె డిమ(ఫిలిప్పీన్స్)
డి) యొషియాకి ఇషిజావ(జపాన్)

23. **యాక్సిస్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్‌గా తిరిగి నియామకమైనవారు?**

ఎ) పి.ఎస్.జయకుమార్
బి) దీనబంధు మహాపాత్ర
సి) జైకుమార్ నర్గ
డి) శిఖాశర్మ

24. **తీర ప్రాంత ప్రజలు, వర్గాలకు అన్ని రకాల సమాచారం, సలహాలు అందించడానికి కేంద్రం ప్రారంభించిన సాఫ్ట్‌వేర్ ప్రాజెక్టు?**
ఎ) సేతు సముద్రం బి) సాగరవాసి
సి) సాగరిక డి) సాగర సహాయ్

25. **సైకిల్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక ట్రాక్‌ల నిర్మాణానికి పైలెట్ ప్రాజెక్టును ప్రారంభించిన రాష్ట్రం?**
ఎ) కర్ణాటక బి) మహారాష్ట్ర
సి) ఆంధ్రప్రదేశ్ డి) త్రిపుర

26. **ఇటీవల మండే స్వభావం గల ఐస్(మిథేన్ హైడ్రేట్) నుంచి విజయవంతంగా సహజ వాయువును వేరు చేసిన దేశం?**
ఎ) జపాన్ బి) కెనడా సి) రష్యా డి) చైనా

27. **పనామా పత్రాల లీకేజీ నేపథ్యంలో పదవి కోల్పోయిన పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఏ పార్టీకి చెందినవాడు?**
ఎ) పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ
బి) తెహ్రిక్-ఎ-ఇన్సాఫ్
సి) పాకిస్థాన్ ముస్లిం లీగ్
డి) అవామి నేషనల్ పార్టీ

28. **2017 జూలై 27న ట్రాన్స్ జెండర్లు మిలటరీలో పనిచేయడానికి అనర్హులుగా ప్రకటించిన దేశం?**
ఎ) ఫ్రాన్స్ బి) నైజీరియా
సి) అమెరికా డి) బొలీవియా

29. **దేశ అత్యున్నత న్యాయమూర్తులను ఏ ఇతర సంస్థలతో సంప్రదించకుండానే నియమించే అధికారం అధ్యక్షుడికి అప్పగిస్తూ రాజ్యాంగాన్ని సవరించిన దేశం?**
ఎ) బొలీవియా బి) జింబాబ్వే
సి) ఫిలిప్పీన్స్ డి) సింగపూర్

30. **ప్రపంచ బ్యాంక్, ప్రపంచ ద్రవ్యనిధి సంస్థల నుంచి పూర్తిగా విముక్తి పొందినట్లు ప్రకటించిన దేశం?**
ఎ) కొలంబియా బి) సోమాలియా
సి) సిరియా డి) బొలీవియా

31. **2017 జూలై 27న 'సిమోర్గ్' అనే ఉపగ్రహ ఆధారిత రాకెట్‌ను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన దేశం?**
ఎ) ఉత్తర కొరియా బి) ఇరాన్
సి) పాలస్తీన డి) ఇజ్రాయెల్

32. **ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2017 ఆగస్టు 1 నుంచి సెప్టెంబరు 8 వరకు ఏ వ్యాధుల కోసం ప్రత్యేక టీకా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది?**
ఎ) తట్టు, రుబెల్లా బి) తట్టు, హెపటైటిస్
సి) రుబెల్లా, పోలియో డి) తట్టు, టెటానస్

33. **హంగేరియన్ ఫార్ములా వన్ గ్రాండ్‌ప్రి-2017 విజేత?**
ఎ) లూయిస్ హామిల్టన్ బి) రైకోనిన్
సి) సెబాస్టియన్ వెటెల్ డి) బొట్టాస్

34. **ప్రపంచంలోనే అతి పొడవైన పాదచారుల వంతెనను ఇటీవల ప్రారంభించిన దేశం?**
ఎ) ఇండియా బి) చైనా సి) స్విట్జర్లాండ్ డి) జర్మనీ

35. **ఇటీవల చైనాలోని ఫుజియల్ ప్రావిన్స్‌లో విధ్వంసం సృష్టించిన టైఫూన్?**
ఎ) హైటాంగ్ బి) నొమురా
సి) తుయుయు డి) ఇయాంగ్

36. **'ఫోర్బ్స్' ప్రపంచ ధనవంతుల జాబితాలో తొలిస్థానంలో ఎవరిది?**

ఎ) బిల్‌గేట్స్(మైక్రోసాఫ్ట్)
బి) జెఫ్ బెజోస్ (అమెజాన్)
సి) వారన్ బఫెట్ (వాల్‌మార్ట్)
డి) అజీం ప్రేమ్‌జీ(విప్రో)

37. **ఆహార పదార్థాలు, పానియాల్లో ద్రవ నైట్రోజన్ కలపడంపై నిషేధం విధించిన రాష్ట్రం?**
ఎ) గుజరాత్ బి) హర్యానా
సి) రాజస్థాన్ డి) ఉత్తరప్రదేశ్

38. **ప్రపంచంలోనే 100 శాతం 'గ్రీన్ రైల్వే'గా ఇటీవల గుర్తింపు పొందినది?**
ఎ) చెన్నై మెట్రో రైల్వే
బి) బెంగళూరు మెట్రో రైల్వే
సి) కోల్‌కత మెట్రో రైల్వే డి) ఢిల్లీ మెట్రో రైల్వే

39. **2017 జూలై 27, 28 తేదీల్లో బ్రిక్స్ దేశాల జాతీయ భద్రత సలహాదారుల సమావేశాన్ని నిర్వహించిన నగరం?**
ఎ) సోచి(రష్యా) బి) ఫోర్టలెజా(బ్రెజిల్)
సి) బీజింగ్(చైనా) డి) డర్బన్(దక్షిణాఫ్రికా)

40. **'హంబంటోటా' పోర్టులో 70 శాతం వాటాను ఏ దేశానికి విక్రయిస్తూ శ్రీలంక నిర్ణయించింది?**
ఎ) ఫిలిప్పీన్ బి) ఇండియా సి) జపాన్ డి) చైనా

సమాధానాలు

1) సి	7) సి	13) ఎ	20) బి	27) సి	34) సి
2) డి	8) ఎ	14) డి	21) సి	28) సి	35) ఎ
3) బి	9) డి	15) బి	22) డి	29) బి	36) బి
4) సి	10) ఎ	16) డి	23) డి	30) డి	37) బి
5) డి	11) సి	17) బి	24) బి	31) బి	38) డి
6) సి	12) డి	18) సి	25) బి	32) ఎ	39) సి
		19) బి	26) డి	33) సి	40) డి

ఉద్యోగాలు

సింగరేణి కాలరీస్

కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్- **బదిలీ వర్కర్ కేటగిరీ 1 (అండర్ గ్రౌండ్)** పోస్టుల భర్తీకోసం షెడ్యూల్డ్ తెగలకు చెందిన పురుషుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులను తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకించారు.
మొత్తం ఖాళీలు: 665
అర్హత: పదోతరగతి లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: ఈ ఏడాది జనవరి 1 నాటికి 18 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: పదోతరగతి స్థాయిలో నిర్వహించే రాత పరీక్ష ద్వారా
మాధ్యమం: తెలుగు
వేతనం: రోజుకి రూ.604.33
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఆగస్టు 7 నుంచి
ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: సెప్టెంబరు 2
దరఖాస్తు హార్డు కాపీ చేరేందుకు ఆఖరు తేదీ: సెప్టెంబరు 12
చిరునామా: జి. ఎం(పర్సనల్), ద సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్, రిక్రూట్‌మెంట్ సెల్, కొత్తగూడెం కాలరీస్ - 507101, భద్రాద్రి కొత్తగూడెం, జిల్లా, తెలంగాణ.
వెబ్‌సైట్: www.scclmines.com

ఇండియన్ నేవీ

కేరళ ఎజిమలాలోని ఇండియన్ నేవీ- ఎగ్జిక్యూటివ్& టెక్నికల్ బ్రాంచ్‌ల్లో షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్స్, నేవల్ ఆర్మమెంట్ ఇన్‌స్పెక్టరేట్ కేడర్‌లో పర్మనెంట్ కమిషన్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకోసం ఇంజనీర్స్ నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు సంబంధించిన కోర్సు 2018 జూన్ నుంచి ప్రారంభమవుతుంది.
ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ విభాగాలు: జనరల్ సర్వీస్/ హైడ్రోగ్రఫీ
టెక్నికల్ బ్రాంచ్ విభాగాలు: జనరల్ సర్వీస్/ నేవల్ ఆర్కిటెక్చర్
వయసు: అభ్యర్థులు 1993 జూలై 2 నుంచి 1999 జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి.
అర్హత: 60 శాతం మార్కులతో బిఇ/ బిటెక్/ ఇంటిగ్రేటెడ్ కోర్సులు పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి ఏడాది చదువుతున్నవారు కూడా అర్హులే
ఎంపిక: అకడమిక్ మెరిట్, సర్వీస్ సెలెక్షన్ బోర్డ్(ఎస్ఎస్‌బి) ఇంటర్వ్యూ ద్వారా
ఇంటర్వ్యూ కేంద్రాలు: బెంగళూరు/ భోపాల్/ కోయంబత్తూరు, విశాఖపట్నం
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఆగస్టు 5 నుంచి
ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఆగస్టు 25
వెబ్‌సైట్: www.joinindiannavy.gov.in


జిటిబిహెచ్


న్యూఢిల్లీలోని గురు తేజ్ బహదూర్ హాస్పిటల్ (జిటిబిహెచ్)- **జూనియర్ రెసిడెంట్** పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 176(జనరల్ వర్గానికి 90, ఎస్సీలకు 26, ఎస్టీలకు 13, ఒబిసిలకు 47 పోస్టులను కేటాయించారు)
అర్హత: ఎంబిబిఎస్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఢిల్లీ మెడికల్ కౌన్సెల్ గుర్తింపు పొంది ఉండాలి. దరఖాస్తు తేదీకి రెండేళ్ల ముందు ఇంటర్న్‌షిప్ పూర్తిచేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అనర్హులు.
వయసు: దరఖాస్తు నాటికి 30 ఏళ్లు మించరాదు
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
ఇంటర్వ్యూ: ఆగస్టు 21 నుంచి 24 వరకు
ఎంపికైన అభ్యర్థుల లిస్టు విడుదల: ఆగస్టు 19న
దరఖాస్తు ఫీజు: రూ.500
దరఖాస్తు స్వీకరణకు ఆఖరు తేదీ: ఆగస్టు 8
చిరునామా: Medical Director, GTB Hospital, Delhi
వెబ్‌సైట్: http://www.delhi.gov.in

What is the ratio between the speed..


QUANTITATIVE APTITUDE

Direction (1-5) Study the following line graph carefully and answer the given question. The first line graph shows the total distance travelled by 5 different trains on Monday, while the second graph shows the corresponding time taken to cover that distance.





1. If the average speed of Train L on Monday and Tuesday is 75 km/hr, while the time of travelling is same on both the days, then find the total distance travelled by Train L on Tuesday.
(1) 290 km (2) 240 km (3) 280 km (4) 250 km
(5) None of these
2. What is the ratio between the speed of Train M and Train O on Monday ?
(1) 4 : 5 (2) 3 : 4 (3) 2 : 3 (4) 3 : 5
(5) None of these
3. The speed of the slowest Train is **approximately** what percent of the speed of fastest Train on Monday?
(1) 48% (2) 54% (3) 60% (4) 64%
(5) None of these
4. If the speed of Train M is decreased by 25% on Tuesday and of Train L increases by 20% on Tuesday, then speed of Train M on Tuesday is **approximetely** what percentage of speed of Train L on Tuesday ?
(1) 62% (2) 64% (3) 68% (4) 66%
(5) None of these
5. If the distance travelled by Train O is increased by $11\frac{1}{9}$% km on Tuesday, while the time of travelling of Train O on Tuesday is 4 hrs, then find the speed of Train O on Tuesday.
(1) 72 km/hr (2) 90 km/hr
(3) 112.5 km/hr (4) 100 km/hr
(5) None of these
6. Sohan bought a Mobile and a Laptop for ₹ 78,000. He sold the Mobile at a gain of 25% and the Laptop at a loss of 15% and thereby gaining 5% on the whole transaction, then find the cost price of Mobile.
(1) ₹ 39,000 (2) ₹ 34,000 (3) ₹ 30,000
(4) ₹ 38,000 (5) None of these
7. A and B started a business with the investments in the ratio of 5 : 3 respectively. After 6 months from the start of the business, C joined them and the respective ratio between the investments of B and C is 2 : 3. If the annual profit earned by them is ₹ 12,300, what is the difference between B's and C's share in the profit ?
(1) ₹ 900 (2) ₹ 800 (3) ₹ 600 (4) ₹ 400 (5) ₹ 700
8. A group of 30 men, working 4 hours a day can do a piece of work in 10 days. Find the number of days in which another group of 45 men working 8 hrs a day can do twice the work. Assume that 2 men of the first group do as much work in 2 hours as 4 men of the second group do in 1 hr.
(1) $6\frac{1}{3}$ days (2) $6\frac{2}{3}$ days (3) $5\frac{5}{6}$ days
(4) $3\frac{1}{6}$ days (5) None of these
9. Javed borrowed some money at the rate of 7% per annum for the first three years, 9% per annum for the next six years and 10% per annum for the period beyond nine years. If the total interest paid by him at the end of fifteen years is ₹ 4050, how much money did he borrow?(if simple interest be reckoned)
(1) ₹ 2800 (2) ₹ 3600 (3) ₹ 3000 (4) ₹ 3500
(5) None of these
10. The average marks of 100 students were found to be 40. Later on it was discovered that a score of 53 was misread as 83. Find the correct average corresponding to the correct score.



B. Krishna Kishore
Senior Faculty
Dimensions Coaching
Centre, Guntur.

RRB, PO's Special

(1) 38.7 (2) 39 (3) 39.7 (4) 41
(5) None of these

Direction (11-15) : In the following question two equations I and II are given. Solve the equations and answer the questions.

Give Answer if

(1) $a > b$ (2) $a \geq b$
(3) $a < b$ (4) $a \leq b$
(5) $a = b$ or the relationship can't be established

11. I. $a(a+7) = 30$ II. $b = \left(\frac{400}{36}\right)^{\frac{1}{2}}$
12. I. $6a^2 - 32a + 42 = 0$
II. $6b^2 + 25b + 21 = 0$
13. I. $5a^{15}\left(a^{-12}\right) = 640$ II. $\frac{1}{24}b^{13} = \frac{1}{192}b^{15}$
14. I. $20a^2 - 108a + 144 = 0$
II. $25b^2 - 90b + 72 = 0$
15. I. $9a^2 + 81a + 162 = 0$
II. $7b^2 - 7b - 84 = 0$

Hints & Solutions

(1-5) :

1. (3) speed of Train L on Monday
$= \frac{245}{3.5} = 70$ km /hr
∴ speed of Train L on Tuesday
$= 2 \times 75 - 70 = 80$ km/hr
∴ Required distance travelled by Train L on tuesday
$= 80 \times 3.5 = 280$ km
2. (1) Required ratio
$= \frac{180}{2.5} : \frac{405}{4.5} = 72 : 90 = 4 : 5$
3. (2) Speed of Train L $= \frac{245}{3.5}$
$= 70$ km/hr
Speed of Train M $= \frac{180}{2.5}$
$= 72$ km/hr
Speed of Train N $= \frac{285}{5}$
$= 57$ km/hr
Speed of Train O $= \frac{405}{4.5}$
$= 90$ km/hr
Speed of Train P $= \frac{315}{3}$
$= 105$ km/hr
Required % $= \left(\frac{57}{105} \times 100\right)$%
$= 54.28\% \approx 54\%$
4. (2) Speed of Train M on Monday
$= 72$ km/hr
Speed of Train M on Tuesday
$= 72 \times \frac{75}{100} = 54$ km/hr
Speed of Train L on Monday
$= 70$ km/hr
Speed of Train L on Tuesday
$= 70 \times \frac{120}{100} = 84$ km/hr
Required% $= \left(\frac{54}{89} \times 100\right)$%
$= 64.28\% \approx 64\%$
5. (3) Distance travelled by Train O on Tuesday
$= 405 \times \frac{1000}{9 \times 100} = 450$ km
Required Speed
$= \frac{450}{4} = 112.5$ km/hr
6. (1) By Alligation method

Mobile + 25% | Laptop – 15%
+5%
[5–(–15)] = 20% | [25 –5)] = 20%

Required ratio = 1 : 1

C.P of mobile $= \frac{78000}{2} \times 1$
= ₹ 39,000

7. (1) A : B = 5 : 3 = 10 : 6
B : C = 2 : 3 = 6 : 9
A : B : C = 10 : 6 : 9
Ratio of profit
$= 10 \times 12 : 6 \times 12 : 9 \times 6$
$= 20 : 12 : 9$
Required difference $= \frac{12300}{41} \times 3$
= ₹ 900
8. (2) Let in first group a man can do x unit in 1 hr and in second group a man can do y unit in 1 hr.
ATQ,
$z \times x \times 2 = 4 \times y \times 1$
$\Rightarrow x = y$
$2 \times 30 \times 4 \times 10 = 45 \times 8 \times d$
(Here d = days)
$d = \frac{2 \times 30 \times 4 \times 10}{45 \times 8}$
$= 6\frac{2}{3}$ day
9. (3) Let the borrowed sum be ₹ x.
ATQ, $\frac{x \times 7 \times 3}{100} + \frac{5 \times 9 \times 6}{100} + \frac{5 \times 10 \times 6}{100}$
$= 4050$
$\Rightarrow 0.21x + 0.54x + 0.60x = 4050$
$\Rightarrow x = \frac{4050}{1.35}$ = ₹ 3,000
10. (3) Average marks of 100 students = 40
Total marks = 40 × 100 = 4000
Required correct average
$= \frac{4000 - (83 - 53)}{100} = \frac{3970}{100} = 39.7$

(11-15):

11. (3) I. $a(a+7) = 30$
$\Rightarrow a^2 + 7a - 30 = 0$
$\Rightarrow a^2 + 10a - 3a - 30 = 0$
$\Rightarrow a(a+10) - 3(a+10) = 0$
$\Rightarrow (a-3)(a+10) = 0$
$\Rightarrow a = 3, -10$
II. $b = \left(\frac{400}{36}\right)^{\frac{1}{2}}$
$\Rightarrow b = \frac{20}{6} = \frac{10}{3}$
Clearly, $a < b$
12. (1) I. $6a^2 - 32a + 42 = 0$
$\Rightarrow 6a^2 - 18a - 14a + 42 = 0$
$\Rightarrow 6a(a-3) - 14(a-3) = 0$
$\Rightarrow (6a-14)(a-3) = 0$
$\Rightarrow a = \frac{14}{6}, 3$
II. $6b^2 + 25b + 21 = 0$
$\Rightarrow 6b^2 + 18b + 7b + 21 = 0$
$\Rightarrow 6b(b+3) + 7(b+3) = 0$
$\Rightarrow (6b+7)(b+3) = 0$
$\Rightarrow b = \frac{-7}{6}, -3$ clearly $a > b$
13. (4) I. $5a^{15}(a^{-12}) = 640$
$\Rightarrow a^{15} \times a^{-12} = \frac{640}{5}$
$\Rightarrow a^3 = 128 \Rightarrow a = 4\sqrt{2}$
II. $\frac{1}{24}b^{13} = \frac{1}{142}b^{15}$
$\Rightarrow \frac{b^{15}}{b^{13}} = \frac{192}{24} \Rightarrow b^2 = 8$
$\Rightarrow b = +2\sqrt{2}, -2\sqrt{2}$
Clearly, $a > b$
14. (2) I. $20a^2 - 108a + 144 = 0$
$\Rightarrow 5a^2 - 27a + 36 = 0$
$\Rightarrow 5a^2 - 15a - 12a + 36 = 0$
$\Rightarrow 5a(a-3) - 12(a-3) = 0$
$\Rightarrow (5a-12)(a-3) = 0$
$\Rightarrow a = \frac{12}{5}, 3$
II. $25b^2 - 90b + 72 = 0$
$\Rightarrow 25b^2 - 60b - 30b + 72 = 0$
$\Rightarrow 5b(5b-12) - 6(5b-12) = 0$
$\Rightarrow (5b-6)(5b-12) = 0$
$\Rightarrow b = \frac{6}{5}, \frac{12}{5}$
Clearly = $a \geq b$
15. (4) I. $9a^2 + 81a + 162 = 0$
$\Rightarrow 9a^2 + 54a + 27a + 162 = 0$
$\Rightarrow 9a(a+6) + 27(a+b) = 0$
$\Rightarrow (9a+27)(a+6) = 0$
$\Rightarrow a = -\frac{27}{9}, -6 = -3, -6$
II. $7b^2 - 7b - 84 = 0$
$\Rightarrow b^2 - b - 12 = 0$
$\Rightarrow b^2 - 4b + 3b - 12 = 0$
$\Rightarrow b(b-4) + 3(b-4) = 0$
$\Rightarrow (b+3)(b-4) = 0$
$\Rightarrow b = -3, 4$
Clearly, $a \leq b$

అడ్మిషన్స్

ఎన్ఐఇఎల్ఐటి

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎన్ఐఇఎల్ఐటి)- కింది కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సులు: పీజీ డిప్లొమా(క్లౌడ్ కంప్యూటింగ్/ ఇన్ఫర్మేషన్ సిస్టం సెక్యూరిటీ)
కాల వ్యవధి: 24 వారాలు
కోర్సుల ప్రారంభం: సెప్టెంబరు 18 నుంచి
కోర్సు: జాబ్ ఓరియంటెడ్ అడ్వాన్స్‌డ్ డిప్లొమా
విభాగం: బిగ్ డేటా అనలిటిక్స్
కాల వ్యవధి: 16 వారాలు
కోర్సు ప్రారంభం: సెప్టెంబరు 18 నుంచి
విభాగాలు: ఇన్ఫర్మేషన్ సిస్టం సెక్యూరిటీ లెవెల్ 1/ ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్‌మెంట్/ జావా ఎంటర్‌ప్రైజ్ ఎడిషన్
కాల వ్యవధి: 12 వారాలు
కోర్సు ప్రారంభం: సెప్టెంబరు 11 నుంచి
వెబ్‌సైట్: http://nielit.gov.in/calicut

కాకతీయ విశ్వవిద్యాలయం

వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయ దూరవిద్యా కేంద్రం- **డిగ్రీ కోర్సుల్లో** ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సులు: బిఏ/ బికాం(జనరల్/ కంప్యూటర్స్)
అర్హత: ఇంటర్ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు డైరెక్ట్ అడ్మిషన్ ఉంటుంది. ఎటువంటి విద్యార్హత లేని అభ్యర్థులు యూనివర్సిటీ నిర్వహించే ప్రవేశ పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది.
వయసు: 18 ఏళ్లు నిండి ఉండాలి
యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష: సెప్టెంబరు 10
దరఖాస్తు ఫీజు: రూ.200
ఆసక్తిగల అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు ఫారాన్ని డౌన్‌లోడ్ చేసుకొని నింపి దగ్గరలోని స్టడీ సెంటర్‌లో సమర్పించాలి.
దరఖాస్తు చేరడానికి ఆఖరు తేదీ: సెప్టెంబరు 1
వెబ్‌సైట్: www.sdlceku.co.in

ఐఐఎఫ్‌టి

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్‌టి)- ఎంబిఏ (ఇంటర్నేషనల్ బిజినెస్) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సు వ్యవధి: రెండేళ్లు
క్యాంపస్‌లు: న్యూఢిల్లీ, కోల్‌కతా, కాకినాడ (ఆంధ్రప్రదేశ్)
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో మూడేళ్ల డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. ఆఖరు ఏడాది చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక: రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, రైటింగ్ స్కిల్ అసెస్‌మెంట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. విదేశీ అభ్యర్థులకు జిమ్యాట్ స్కోరు, ఇంటర్వ్యూ ద్వారా ప్రవేశం కల్పిస్తారు.
రాత పరీక్ష: నవంబరు 26న
ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: సెప్టెంబరు 8
విదేశీ విద్యార్థులు జిమ్యాట్ స్కోరు సబ్మిట్ చేసేందుకు ఆఖరు తేదీ: ఫిబ్రవరి 15
వెబ్‌సైట్: www.iift.edu

ఉద్యోగాలు

ఎన్ఐఇపిఐడి

నెల్లూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ద ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటెలెక్చ్యువల్ డిజెబిలిటీస్(ఎన్ఐఇపిఐడి)- కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: అసిస్టెంట్ ప్రొఫెసర్స్(మెడికల్ పిఎంఆర్/ స్పెషల్ ఎడ్యుకేషన్), ప్రోస్థటిస్ట్& ఆర్థోటిస్ట్, ఒకేషనల్ ఇన్‌స్ట్రక్టర్, అకౌంటెంట్, ఓరియంటేషన్& మొబైల్ ఇన్‌స్ట్రక్టర్
దరఖాస్తు సబ్మిషన్‌కు ఆఖరు తేదీ: ఆగస్టు 31
వెబ్‌సైట్: www.niepid.nic.in

భద్రాద్రిలో పవిత్రోత్సవాలకు అంకురార్పణ

నేటినుంచి నిత్యకల్యాణాల నిలిపివేత


తీర్ధ బిందెను తీసుకొస్తున్న దృశ్యం

భద్రాచలం: భద్రాచలంలోని శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయంలో సోమవారం పవిత్రోత్సవాలకు అంకురార్పణ గావించారు. సాయంత్రం పవిత్రగోదావరి నదీ జలాలనుంచి తీసుకొచ్చిన తీర్ధబిందెతో పవిత్రోత్సవాలకు అంకురార్పణ చేశారు. ఈసమయంలో ఆచార్య, బ్రహ్మ, రుత్వికులకు, వేదపారాయణ దారులకు దేవస్థానం సూపరింటెండెంట్ నరసింహరాజు ద్వారా దీక్షా వస్త్రాలను అందజేశారు. గురువారం అష్టోత్తర శత కలశావాహన, అగ్నిప్రతిష్ఠాపన, సాయంకాలం పవిత్రాదివాసం నిర్వహించనున్నారు. శుక్రవారం బేడా మండపంలో శ్రీ సీతారామచంద్రస్వామివారికి అష్టోత్తర శత కలశాభిషేకం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12గంటలకు పవిత్రారోపణ గావించనున్నారు.5,6న నిత్యహోమాలు, వేద పారాయణం నిర్వహించనున్నారు. 7న చంద్రగ్రహణం అవడంతో ఉదయమే పూర్ణాహుతి, పవిత్రాల ఉద్వాసన, మహా కుంభప్రోక్షణ గావించనున్నారు. ఇదిలా ఉండగాపవిత్రోత్సవాలను పురస్కరించుకొని 3నుంచి 7 వరకు ఆలయంలో నిర్వహించే నిత్య కల్యాణాలను నిలిపివేయనున్నారు. కార్యక్రమాల్లో దేవస్థానం ప్రధాన అర్చకులు పొడిచేటి జగన్నాధాచార్యులు, ముఖ్యఅర్చకులు అమరవాది మురళీకృష్ణమా చార్యులు, అమరవాది శ్రీనివాస రామానుజం, అమరవాది మధుసూదనాచార్యులు పాల్గొన్నారు.

రేపు అమ్మవారికి కుంకుమార్చన

శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకొని భద్రాచలం రామాలయంలోని లక్ష్మీ తాయారు అమ్మవారికి కుంకుమార్చనను నిర్వహించనున్నారు. ఉదయం ప్రత్యేక స్నపనం నిర్వహించనుండగా, మధ్యాహ్నం కుంకుమార్చన నిర్వహించనున్నారు.

రామయ్యకు ఘనంగా నిత్య కల్యాణం

స్వామి వారికి నిత్య కల్యాణ మండపంలో నిత్య కల్యాణంబుధవారం సంప్రదాయబద్దంగా నిర్వహించారు. అంతకుముందు స్వామి వారిని నిత్య కల్యాణ మండప వేదిక వద్దకు తీసుకురాగా సహస్ర నామార్చన తొలుత నిర్వహించారు. అనంతరం నిత్యకల్యాణ ప్రక్రియలో భాగంగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీత దారణ, యోక్త్రబంధనం, కన్యాదానం, జీలకర్రబెల్లం, మాంగల్యధారణ, బ్రహ్మముడి, తలంబ్రాలు, వేద ఆశీర్వచనం నిర్వహించారు. ఖమ్మం పట్టణానికి చెందిన కె.సీతారామయ్య, రంగమ్మ దంపతులు స్వామివారి అన్నదానానికి రూ.లక్ష విరాళం అందజేశారు.


పవిత్రాలతో వస్తున్న దృశ్యం

జమలాపురంలోనూ ప్రారంభం

ఎర్రుపాలెం:మండలంలోని జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో బుధవారం పవిత్రోత్సవాలను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో రమణమూర్తి మాట్లాడుతూ తొలిరోజు ఆగమశాస్త్ర ప్రకారం వార్షిక పవిత్రోత్స వాల్లో గణపతి పూజ కలిశ స్థాపన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, పవిత్రాదివాసం, అనుష్టానం, హోమాలు రెండోరోజు హోమాలు, అనుష్టానం, దేవతామూర్తులకు పవిత్రాల సమర్పణ, మహా నివేదన, బలిహరణ, నీరాజన మంత్ర పుష్పపూజలు, శుక్రవారం అష్టోత్తర కలశాభిషేకం పవిత్రాల విసర్జన పూర్ణాహుతి పదకొండు గంటలకు శ్రావణ శుక్రవారం వరలక్ష్మీవ్రతం సామూహిక కుంకు మార్చనలు ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఉప్పల శివరాం ప్రసాద్ ప్రధానఅర్చకుడు శ్రీనివాసశర్మ పాల్గొన్నారు.

స్పందించారు.. పూలు తెచ్చారు...

స్వామివారి పూజలో మరిన్ని పుష్పాలు





భద్రాచలం: భద్రాచల శ్రీసీతారామచంద్రస్వామికి బుధవారం నిర్వహించిన వివిధ పూజా కార్యక్రమా లకు పుష్పాలవినియోగం పెరిగింది. 'ఆంధ్రజ్యోతి'లో 'పూజకు పూలేవి' అనే శీర్షికన బుధవారం కథనం వెలువడింది. ఇందుకు స్పందించిన దేవస్థానం అధి కారులు మూల వరులకు, నిత్యకల్యాణ మూర్తులకు, ఉత్సవమూర్తులకు నిర్వహించే పూజల్లో ఇటీవల కాలంలో కంటే అధికంగా పుష్పాలను వినియోగించారు. ప్రధానంగా చామంతులను అధికంగా విని యోగించారు. 'ఆంధ్రజ్యోతి'లో వెలువడిన కథనంపై భద్రాద్రిలో సర్వత్రా చర్చ నెలకొంది. దేవస్థానం అధికారులు పొదుపు మంత్రం పేరుతో రామయ్య పూజా కార్యక్రమాలకు నిర్వహించే కుసుమాల్లోనూ కోత విధించడం పట్ల భక్తులు తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తంచేశారు. కాగా దేవస్థానం ఉద్యోగ వర్గాల్లో సైతం ఈ కథనం ఎంతో చర్చకు దారి తీసింది. పలువురు వైదిక సిబ్బంది, ఉద్యోగులు సైతం 'ఆంధ్రజ్యోతి' కథనం వాస్తవమేనని ఇది గతకొన్ని నెలలుగా సాగుతున్నదేనని పేర్కొన్నారు. ఏది ఏమైనప్పటికీ స్వామి వారి సేవకు పూల వినియోగం పెరగడం పట్ల వారు ఆనందం వ్యక్తం చేశారు.

ముగిసిన బాల విజ్ఞాన మేళ

కొత్తగూడెం అర్బన్: రెండు రోజుల నుంచి కొత్తగూడెం పరిధిలోని రేగళ్ల ఆశ్రమ పాఠశాలలో నిర్వహిస్తున్న బాల విజ్ఞాన మేళ బుధవారం ముగిసింది. ఈసందర్భంగా నాటికలు, ప్రయోగాలు, కృత్యాలు, ఆటలు, పాటలు, మ్యాజిక్ షోలు నిర్వహించి విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనలను పెంపొందించారు. మెజిషియన్ చంద్రయ్య చేసిన మిరాకిల్ ఎక్స్‌పోజర్ ఎంతగానో ఆకట్టుకుంది. కార్యక్రమంలో ఎస్. సురేష్, ఎం. అరుణ్ కుమార్, శ్యామ్ ప్రసాద్, వీర బ్రహ్మం, రాచకొండ రమేష్, గురుమూర్తి, ఓబులేశ్వరి, చంద్రయ్య,. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కట్టా సత్య ప్రసాద్, కార్యదర్శులు రాజా, కస్తూరి, సబ్ కమిటీ కన్వీనర్ ఎల్‌వీ. రెడ్డి, సర్వేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు ఆర్. వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి, టి. ప్రభుసింగ్, కార్యదర్శి బాలు, పాఠశాల హెచ్‌ఎం భీమా పాల్గొన్నారు.



మ్యాజిక్ చేస్తున్న చిన్నారులు


ప్రయోగాలు చేస్తున్న విద్యార్థినులు


హాజరైన విద్యార్థులు

విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు

ఐటీఐ పరీక్షల విజిలెన్స్ అధికారి వేల్పుల విజేత



ఖమ్మం ఎడ్యుకేషన్: ఐటీఐ పరీక్షలు ఖమ్మం జిల్లాలో మూడుకేంద్రాల్లో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 13 కేంద్రాల్లో జరుగుతున్నాయని జిల్లా ఉపాధి కల్పనాధికారి, ఐటీఐ పరీక్షల విజిలెన్స్ అధికారిణి వేల్పుల విజేత అన్నారు. బుధవారం ఆమె నగరంలోని ప్రభుత్వ ఐటీఐలో విలేకరులతో మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా ఐటీఐ పరీక్షలు గత నెల 31నుంచి ప్రారంభమయ్యాయన్నారు. మూడు రోజులు సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయన్నారు. రేపటి నుంచి రెగ్యులర్ విద్యార్థుల కోసం పరీక్షలు జరుగుతాయని అన్నారు. జిల్లా నుంచి రెండువేల మంది విద్యార్థులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి 4150 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని ఆమె తెలిపారు. గురువారం నుంచి జరుగనున్న పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు.విషయాన్ని కలెక్టర్, డైరెక్టర్ ఎంప్లాయిమెంట్ దృష్టికి తీసుకెళ్లి కళాశాల గుర్తింపు సైతం రద్దు చేయిస్తామని హెచ్చరించారు. ఎలాంటి మాస్ కాపీయింగ్ లేకుండా పరీక్షలను నిర్వహించాలని ఆమె కోరారు.

ఆసుపత్రి స్థితిగతులపై డీఎంహెచ్‌వో తనిఖీలు

కొత్తగూడెం క్రైం: పట్టణంలో జిల్లావైద్యారోగ్యశాఖాధికారి దయానందస్వామి బుధవారం పలు ప్రైవేటు ఆసుపత్రులను తనిఖీ చేశారు. రిజిస్ట్రేషన్, ఆసుపత్రుల్లో ఉన్న అత్యవసర విభాగాలు, వైద్యపరీక్ష పరికరాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఇన్‌పేషెంట్స్, అవుట్ పేషెంట్స్‌ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రుల్లో ఉన్న వైద్యుల సంఖ్య, వారివారి అర్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లను పరిశీలించారు. వర్షాకాలం కావడంతో ఆసుపత్రుల ప్రాంగణాల్లో ఉన్న వాతావరణాన్ని పరిశీలించారు. ఆపరేషన్ థియేటర్ల పనితీరును అక్కడే ఉన్న డాక్టర్లను అడిగి తెలుసు కున్నారు. ఆయన వెంట ఆర్‌బీఎస్కే జిల్లా కో-ఆర్డినేటర్ పోటు వినోద్, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో బి.భాస్కర్ ఉన్నారు.

‘తల్లి పాలు అమృతం’



కౌన్సెలింగ్ ఇస్తున్న కొమ్ముగూడెం ఐసీడీఎస్ సెక్టార్ సూపర్ వైజర్

జూలూరుపాడు: తల్లిపాలు బిడ్డలకు అమృతం వంటివని, వాటిని అందించడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని ఐసీడీఎస్ కొమ్ముగూడెం సెక్టార్ సూపర్ వైజర్ రాజ్యలక్ష్మీ అన్నారు. తల్లిపాల వారోత్సవాలలో భాగంగా బుధవారం మండలంలోని పడమటనర్సాపురం పంచాయతీ పరిధిలో అంగన్‌వాడీల ఆధ్వర్యంలో గృహ సందర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణులను కలిసి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించి పోస్టర్లను అతికించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ నెల ఏడో తేదీ వరకు గ్రామాలలో పర్యటించి తల్లిపాల వల్ల కలిగే లాభాల గురించి ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు పద్మ, సునిత, సరోజ, పార్వతి, కుమారి, ఏఎన్‌ఎంలు ఆదిలక్ష్మీ, పరమేశ్వరీ పాల్గొన్నారు.

మునిసిపాలిటీలో కదలని ఫైళ్లు

కమిషనర్ లేక 35 రోజులు ● ఎక్కడి ఫైళ్లు అక్కడే ● కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు అందక వెతలు



టౌన్ ప్లానింగ్‌లో పెండింగ్‌లో ఉన్న ఫైళ్లు

పాల్వంచ టౌన్: గత నెల రోజులుగా మునిసిపాలిటీకి కమిషనర్ లేక కార్యాలయంలో పలు విభాగాల్లో పనులు కుంటుపడ్డాయి. గతంలో పని చేసిన కమిషనర్ జూన్ 30న పదవీ విరమణ చేయగా ఆ స్థానంలో కమిషనర్‌ను ప్రభుత్వం నియమించక పోవడంతో కార్యాలయంలో పలు విభాగాల్లో ఫైళ్లు కదలక ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. మునిసిపల్ డీఈ భాస్కర్ గౌడ్ ఇన్‌చార్జీ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నా పూర్తిస్థాయి అధికారులు లేవు. పదవీ విరమణ పొందిన రాజిరెడ్డి స్థానంలో సత్తుపల్లి కమిషనర్‌కు పాల్వంచ మున్సిపాలిటీ కమిషనర్‌గా అదనపు బాధ్యతలను ఇచ్చి ఆర్డర్స్ ఇచ్చినా ఆయన ఇక్కడ కమిషనర్‌గా బాధ్యతలు తీసుకోలేదని సమాచారం. ఈ 35 రోజులుగా కార్యాలయంలో ఏ ఒక్క సర్టిఫికెట్ జారీకాలేదు. అత్యవసర ధ్రువీకరణ పత్రాలు సైతం జారీకి నోచుకోక ప్రజలు పలు ఇబ్బందులు పడుతున్నారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, కార్యాలయ ఫోన్ బిల్లులు, కాంట్రాక్ట్ కార్మికుల రెండు నెలల వేతనాలు, రెగ్యులర్ సిబ్బంది ఒక నెల జీతాలు, మునిసిపల్ వాహనాలు రెండు నెలల డీజిల్ బిల్లులు, పలు ట్రాన్సాక్షన్స్ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కాంట్రాక్ట్ వర్క్ బిల్లులు, టౌన్ ప్లానింగ్ విభాగంలో సైతం ఎల్‌ఆర్‌ఎస్ ఫైళ్లు క్లియరెన్స్ అయిన వాటికి కొత్తగా బిల్డింగ్ అనుమతి పనులు కమిషనర్ సంతకాలకు నోచుకోక ఆగిపోయాయి. రెండు నెలలుగా వేతనాలు అందక కాంట్రాక్ట్ కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు వాపోయారు. ప్రభుత్వం, సంబంధిత అధికారులు ఇప్పటికైనా కమిషనర్‌ను నియమించాలని స్థానికులు కోరుతున్నారు.

సినిమాలు

కొత్తగూడెం

- దుర్గా: ఫిదా
- పూర్ణ: గౌతమ్‌నంద
- పరమేశ్వరి: మాయామాల్
- విశ్వరూప: వాసుకి
- మహేశ్వరి: నిన్నుకోరి

పాల్వంచ

- వెంకటేశ్వర ఫిదా
- వేణుగోపాల్ వైశాఖం
- శాంతి గౌతమ్‌నంద

ప్రధాన ఆసుపత్రి

సూపరింటెండెంట్
డాక్టర్ జనార్దన్ 8008553195
బుధవారం డ్యూటీ డాక్టర్
రూబీజాక్సన్

గ్యాస్ సమాచారం

కొత్తగూడెం ఇండియన్ గ్యాస్ గోడౌన్ నుంచి 2న గ్యాస్ బుక్ చేసుకున్న వారికి 9న సిలిండర్ అందజేస్తారు.
గ్యాస్ ఆన్‌లైన్ బుకింగ్
9848824365

రైతు బజార్ ధరలు

కిలోకి (రూ.ల్లో)			
టమోట	50	క్యాబేజీ	30
పచ్చిమిర్చి	50	ఉల్లిగడ్డలు (రైతుబజారు)	15
వంకాయ	40	గోరుచిక్కుళ్లు	30
బెండకాయ	40	చామగడ్డ	50
కాకరకాయ	40	అలుగడ్డ	20
బోడకాకర	180	క్యారెట్	80
బీరకాయ	30	తెల్లవంకాయ	30
దొండకాయ	15	తోటకూర	4
చిక్కుళ్లు	40	కొత్తిమీర	20
దోసకాయ	20	చుక్కకూర	3
సొరకాయ	12	బచ్చలకూర	3

పోలీస్ సమాచారం

- డీఎస్పీ 9440795310
- వన్‌టౌన్ సీఐ 9440795314
- టు టౌన్ సీఐ 9440904304
- త్రీ టౌన్ సీఐ 9440904305
- ఓఎస్‌డీ 9440795302

‘నాసిరకం గొర్రెలను అందిస్తున్న అధికారులు’

● పెంపకపుదారుల సహకార సంఘం అధ్యక్షుడు మల్లిబాబుయాదవ్




సమావేశంలో మాట్లాడుతున్న మల్లిబాబుయాదవ్

జూలూరుపాడు: ప్రభుత్వం యాదవులు, కురుములకు రాయితీపై గొర్రెల యూనిట్లను మంజూరి చేయగా అధికారులు నాసిరకపు గొర్రెలను పంపిణీ చేస్తున్నారని జిల్లా గొర్రెల పెంపకపుదారుల సహకార సంఘం అధ్యక్షుడు మేకల మల్లిబాబు యాదవ్ ఆరోపించారు. బుధవారం జూలూరుపాడులోని సాయిఎక్స్‌లెంట్ పాఠశాలలో ఏర్పాటు చేసిన విలేకఉల సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలోని కాకర్ల, శంభునిగూడెం, మొద్దులగూడెం, పడమటనర్సాపురం తదితర గ్రామాలలో మొదటి విడతలో గొర్రెలను పంపిణీ చేయగా ఇప్పటికే 20 గొర్రెలు మృత్యువాత పడ్డాయన్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని గొర్రెలను కొనుగోలు చేసి పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ అధికారులు జిల్లాలో సమీప ప్రాంతాలలో కమీషన్‌దారులను పెట్టుకొని నాసిరకపు గొర్రెలను కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు. ఒక్కొక్క లబ్ధిదారుడినుంచి రూ.20 వేలు వసూలు చేస్తున్నారని లేకుంటే గొర్రెల యూనిట్ మంజూరు కాదని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. గొర్రెల పెంపకపుదారులు ప్రమాదవ శాత్తు మరణిస్తే వారికి రూ.ఆరు లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని, 50 ఏళ్లు నిండిన వారికి పింఛన్ సౌకర్యాన్ని కల్పించాలని కోరారు. సమావేశంలో గొర్రెల పెంపకపుదారుల సహకర సంఘం డైరెక్టర్ అల్లాడి రంగయ్య, సంఘం మండల అధ్యక్షుడు గోసురామారావు, మద్దెబోయిన శ్రీను తదితరులు పాల్గొన్నారు.

‘కోనేరు ఆశయ సాధనకు కృషి చేస్తా’

కొత్తగూడెం సాంస్కృతికం: పేద ప్రజల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేసి రాజకీయాలకే వన్నెతెచ్చిన స్వర్గీయ కోనేరు నాగేశ్వరావు ఆశయ సాధనకు కృషి చేస్తామని టీడీపీ కొత్తగూడెం నియోజకవర్గ ఇన్‌చార్జీ కోనేరు సత్యనారాయణ (చిన్ని)చెప్పారు. బుధవారం కోనేరు సత్యనారాయణ 49వ జన్మదిన వేడుకలను కొత్తగూడెంలో కార్యకర్తలు, అభిమానుల మధ్య నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈసందర్భగా కోనేరు చిన్ని మాట్లాడుతూ. తన జీవితం పేద ప్రజలకు అంకితమని తనకు జన్మనిచ్చిన స్వర్గీయ కోనేరు నాగేశ్వరరావు ఆశయ సాధనకోసం కృషి చేస్తానని అన్నారు. అనంతరం పెనగడపలోని స్వర్గీయ కోనేరు నాగేశ్వరరావు ఘాట్ వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కోనేరు పూర్ణచందర్‌రావు, మునిసిపల్ వైస్‌చైర్మన్ దావి రాంబాబు, కంచర్ల గోపాలకృష్ణ, గుగులోత్ కృష్ణ, ఆవాల శ్రీనివాస్, స్టీవెన్, జోగు రమాదేవి, లక్ష్మీనారాయణ, ప్రసాద్, రమేష్, గోలి శ్రీను, సురేష్, మహిబూబ్, ప్రదీప్, హిరాలాల్, కిషోర్, మంగీలాల్, కిష్టపర్, ఎలియా, శివ, రాంచందర్, ప్రదీప్, హరియాదవ్, గోవిందు, అభిషేక్, ఫరూక్ పాల్గొన్నారు.

ఏపీజీవీబీలో తహసీల్దార్ తనిఖీ



బ్యాంకులో రికార్డ్స్ పరిశీలిస్తున్న తహసీల్దార్ అశోకచక్రవర్తి

సుజాతనగర్: సుజాతనగర్‌లోని ఏపీజీవీబీ బ్యాంకులో తహసీల్దార్ అశోక చక్రవర్తి, ఎస్ఐ శ్రీకాంత్ ఆధ్వర్యంలో బుధవారం తనిఖీలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో నకిలీ పాస్‌పుస్తకాలతో రుణాల మంజూరు విషయం వెలుగుచూస్తున్న నేపథ్యంలో సుజాతనగర్ బ్యాంకు రైతుల రుణాలకు సంబంధించి రుణాల మంజూరు రికార్డులు తనిఖీచేశారు. 60 రికార్డులను పరిశీలన పూర్తి చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు బ్యాంకుల రైతుల రుణాలకు సంబంధించిన పత్రాల పరిశీలన చేశామని అన్ని ఈసేవ పహణీలు ఉన్నాయని ఎటువంటి నకిలీపాస్ పుస్తకాలు, నకిలీ పహణీలు లభించలేదని, సక్రమంగానే రుణాలు మంజూరు చేశారని చెప్పారు. బ్యాంకు రికార్డుల పరిశీలనలో ఆర్ఐ నళినికుమార్, మేనేజరు వినోద్, బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ సంగమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

నేడు శ్రీ వేంకటేశుని కల్యాణం

పాల్వంచ టౌన్: పట్టణ సమీపంలోని శ్రీనివాసకాలనీ, శ్రీనివాస గిరిపై వేంచేసియున్న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కల్యాణం గురువారం నిర్వహించనున్నట్టు (గుట్ట) భక్త సమాజ మండలి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. స్వామివారి కల్యాణం సందర్భంగా ఉదయం ఐదుగంటలకు సుప్రభాతసేవ, ఏడుగంటలకు పంచామృతాభిషేకం, ఎనిమిదిగంటలకు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, 10గంటలకు శ్రీవారి కల్యాణం ప్రారంభిస్తారని తెలిపారు. కల్యాణం అనంతరం మధ్యాహ్నం అన్న ప్రసాద వితరణ గావిస్తారన్నారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామి వారి కల్యాణంలో పాల్గొని, భగవంతుని కృపకు పాత్రులవాల్సిందిగా కోరారు.

శ్రీరామ భజన మందిర పునరుద్ధరణ కమిటీ పదవీ కాలం పొడిగింపు

ఆంధ్రజ్యోతి, కొత్తగూడెం: పాల్వంచలోని శ్రీరామ భజన మందిరం పునరుద్ధరణ కమిటీ పదవీ కాలాన్ని 2018 జూలై 31తేదీ వరకు పొడిగిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు కొత్తగూడెం శాసన సభ్యుడు జలగం వెంకటరావు ప్రభుత్వ ఉత్తర్వులను పత్రికలకు విడుదల చేశారు. రామ మందిరం పునరుద్ధరణ కమిటీ పదవీ కాలాన్ని పొడిగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, దేవాదాయశాఖ మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి విజ్ఞప్తి చేసినట్లు ఎమ్మెల్యే జలగం తెలిపారు. ఈ మేరకు స్పందించి కమిటీ పదవీ కాలాన్ని పొడిగించినట్లు పేర్కొన్నారు.

నకిలీ మద్యాన్ని విక్రయిస్తే కేసులు

● ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ సర్వేశ్వరరావు

జూలూరుపాడు: మద్యం దుకాణాదారులు నకిలీ మద్యాన్ని విక్రయిస్తే లైసెన్స్ రద్దు చేసి కేసులు నమోదు చేస్తామని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ సర్వేశ్వరరావు తెలిపారు. బుధవారం తన సిబ్బందితో కలిసి ఆయన జూలూరుపాడులోని రెండు మద్యం దుకాణాలలో తనిఖీలు నిర్వహించారు. మద్యం దుకాణాల లైసెన్స్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో వ్యాపారులు ఇతర ప్రాంతాల నుంచి మద్యాన్ని తెచ్చి విక్రయిస్తున్నారేమోనని తెలుసుకునేందుకు తనిఖీలను నిర్వహిస్తు న్నామని, ఇతర ప్రాంతాల నుంచి మద్యాన్ని తెచ్చి విక్రయిస్తే ఉపేక్షించేది లేదని తెలిపా రు. కార్యక్రమంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్ఐ కృష్ణమూర్తి, ప్రకాశం, హెడ్ కానిస్టేబుల్ బావ్‌సింగ్, సిబ్బంది మౌలాలి, రామకృష్ణ, గోపి తదితరులు పాల్గొన్నారు.


మద్యాన్ని పరిశీలిస్తున్న సీఐ

'మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించాలి'

జూలూరుపాడు: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన ఏజెన్సీలు నిర్వహిస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ మండల అధ్యక్ష, కార్యదర్శులు దేవినేని జనార్ధన్, కంచర్ల రాజులు డిమాండ్ చేశారు. బుధవారం జూలూరుపాడులో వారు మాటాడారు. మధ్యాహ్న భోజన కార్మికులకు నాలుగు నెలలుగా వేతనాలు, బిల్లులను అందించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. వారికి నెల నెల బిల్లులను, గౌరవ వేతనాన్ని అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. మధ్యాహ్న భోజన కార్మికులందరికీ ఉచితంగా గ్యాస్ పొయ్యిలను అందించాలని, పెరిగిన ధరలకనుగుణంగా వారికి గౌరవ వేతనాన్ని పెంచాలన్నారు.

గుర్తింపు కార్డున్న వారికే బీమా

● అసిస్టెంట్ లేబర్ కమిషనర్ నర్సింహారావు

కొత్తగూడెం అర్బన్: తాపీ మేస్త్రీలు, కూలీలు సభ్యత్వ నమోదును చేయించుకుని గుర్తింపు కార్డు పొందితేనే ప్రభుత్వం నుంచి లభించే బీమా సౌకర్యం వర్తిస్తుందని అసిస్టెంట్ లేబర్ కమీషనర్ నర్సింహారావు అన్నారు. బుధవారం కొత్తగూడెంలోని గణేష్ టెంపుల్ అడ్డావద్ద తెలంగాణ భవన నిర్మాణ కార్మికసంఘం నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రమాదవశాత్తు మృతి చెందితే కార్మికుడికి రూ.6.3లక్షల ఆర్థిక సహాయం అందుతుందని, ప్రమాదంలో శాశ్వత అంగవైకల్యం సంభవిస్తే రూ. రెండు నుంచి నాలుగు లక్షలు, సహజ మరణం పొందితే కుటుంబసభ్యులకు రూ. 90వేలు, ప్రమాదం జరిగినప్పుడు వైద్య చికిత్స కోసం రూ. 13,500, కుటుంబంలో ఇద్దరు కుమార్తెల వివాహాలకు రూ. 30వేలు, ప్రసూతి సమయంలో కార్మికుడి కుటుంబానికి రూ. 30వేలు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందుతుందన్నారు. ఇన్సురెన్స్ చేయించుకున్న వారికి నేషనల్ అకాడమి ఆఫ్ కన్‌స్ట్రక్షన్ ద్వార తాపీమేస్త్రీలకు 15రోజులు ఉచిత శిక్షణతోపాటు రోజుకు రూ. 300 స్టైఫెండ్ కింద ఇవ్వడం జరుగుతుందన్నారు.


మాట్లాడుతున్న అసిస్టెంట్ లేబర్ కమిషనర్ నర్సింహారావు

ఈ సందర్భంగా తాపీకార్మికులకు తాపీలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కార్మిక సంఘ వ్యవస్థాపకులు పరమేష్ కమిషనర్ సన్మానించారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తాళ్లూరి వెంకటే శ్వరరావు, వైద్య నిపుణులు డాక్టర్ శంకర్‌నా యక్, సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి సాబీర్‌పాష, డాక్టర్ కనకరాజు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ హక్కుల పోరాటసమితి జిల్లా గౌరవ అధ్యక్షులు మోహన్‌రావు, టీఆర్ఎస్ నాయకులు లగడపాటి రమేష్, కార్మికసంఘం నాయకులు కొత్తపల్లి నాగేశ్వరరావు, బండారి శ్రీను, బాబురావు, ప్రధాన కార్యదర్శి పిల్లల మర్రి రవి, కోశాధికారి కొత్తపల్లి వెంకటేశ్వరరావు, గౌరవ సలహాదా రులు ఆముదాల బాబురావు, ఆత్మకూరు నర్సింహారావు, ఆర్గనైజర్స్ తొగరు శివ, కృష్ణ, సంగు శివ, జగన్నాధం, శివ, అన్ని సంఘాల నాయకులు పాల్గొన్నారు.

విశ్వ బ్రాహ్మణ సభను జయప్రదం చేయండి

● సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటాచారి

పాల్వంచ టౌన్: ఈ నెల ఆరో తేదీన హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నిర్వహించనున్న తెలంగాణ విశ్వబ్రాహ్మణ బహిరంగసభను జయప్రదం చేయాలని సంఘ జిల్లా అధ్యక్షుడు దిగుట్ల వెంకటాచారి కోరారు. బుధవారం సభ గోడ ప్రతులను వీర బ్రహ్మేంద్రస్వామి ఆలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల ఆరో తేదీన జయశంకర్ సార్ జయంతి సందర్భంగా వారి ఆశయాల సాధనతో పాటు తెలంగాణ విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు, తదితర ప్రధాన డిమాండ్ల సాధనకు మహాసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్పొరేషన్‌కు వెయ్యి కోట్ల రూపాయలు నిధులు, 50 సంవత్సరాలు దాటిన వారికి నెలకు రూ.ఐదువేలు పెన్షన్, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల తదితర సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు లక్షలాదిగా విశ్వ బ్రాహ్మణులు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ మహాసభకు సంఘం రాష్ట్ర అ. ధ్యక్షుడు ఎర్రోజు బిక్షపతి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బచ్చల పద్మాచారి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్వలిత (విజయ కుమారి) హాజరవుతారన్నారు. కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు శ్రీపాద సత్యనారాయణ, సున్నం రామకృష్ణమాచారి, ఇల్లందు నియోజకవర్గ నాయకులు టి.బ్రహ్మయ్య, పాల్వంచ పట్టణ అధ్యక్షులు సత్యనారాయణ, సత్యనారయణ, ముత్యాల చంటి, పమ్మి సతీష్, లలిత, శ్రీపాద విజయ పాల్గొన్నారు.


గోడ ప్రతులను ఆవిష్కరిస్తున్న విశ్వ బ్రాహ్మణ సంఘం సభ్యులు

త్రీటౌన్ సీఐగా షకూర్

కొత్తగూడెం క్రైం: కొత్తగూడెం త్రీటౌన్ సీఐగా ఎంఏ. షకూర్‌ను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. నార్త్‌జోన్ పోలీస్ ఎస్టాబిలిషిమెంట్ ఆధ్వర్యంలో నార్త్‌జోన్ (వరంగల్ రీజియన్) పరిధిలో 21మంది సీఐలను బదిలీ చేస్తూ బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ ఉత్వర్వుల్లో భాగంగా పాల్వంచ పట్టణ సీఐగా విధులు నిర్వహిసున్న ఎంఏ. షకూర్‌ను కొత్తగూడెం త్రీటౌన్‌కు బదిలీ చేశారు. గతంలో త్రీటౌన్ సీఐగా విధులు నిర్వహించిన రాజగోపాల్‌ను మే 11వ తేదీన కొన్ని ఆరోపణలతో సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి ఆ పోస్టు ఖాళీగా ఉంది. వీరితో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ అటాచ్‌మెంట్‌లో విధులు నిర్వహిస్తున్న స్వామిని ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ టూటౌన్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులను జారీచేశారు. చుంచుపల్లి అటాచ్డ్ సీఐగా విధులు నిర్వహిస్తున్న కోటి రవీందర్‌ను డిపార్టుమెంటల్ ఆర్డర్ తో పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.



చిన్నారులకు సామూహిక అన్నప్రాసనలు

జూలూరుపాడు: మండలంలోని పలు గ్రామాలలో అంగన్‌వాడీల ఆధ్వర్యంలో చిన్నారులకు బుధవారం సామూహిక అన్నప్రాసన కార్యక్రమాలను నిర్వహించారు. గుండెపుడి, పాపకొల్లు, గుండ్లరేవు, కాకర్ల, అనంతారం గ్రామాలలో అంగన్‌వాడీ కేంద్రాలలో కార్యక్రమాలను చేపట్టారు. జూలూరుపాడు సెక్టార్ సూపర్ వైజర్ నాగమణి మాట్లాడుతూ.. తల్లిపాల వారోత్సవాలలో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలోని చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమాలను చేపట్టామన్నారు. త్వరలోనే జూలూరుపాడు సెక్టార్ పరిధిలో నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో అంగన్ వాడీ టీచర్లు సీహెచ్. సీతామహాలక్ష్మీ, వినోద, ఏఎన్ఎం అనూష, ఆశా కార్యకర్త అంజమ్మ పాల్గొన్నారు.

'మొక్కలు నాటే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలి'

జూలూరుపాడు: హరితహార కార్యక్రమంలో భాగంగా మండలంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఎంపీడీవో బి.భారతి తెలిపారు. బుధవారం ఉపాధి హామీ కార్యాలయంలో ఈజీఎస్ సిబ్బందితో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీల వారీగా ఇప్పటి వరకు నాటిన మొక్కలు వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆగష్టు 30వ తేదీ నాటికి మండలంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నారు.సమావేశంలో ఈజీఎస్ మండల ఏపీవో ఎస్‌కె.జమీర్‌పాషా, సెర్పు ఏపీఎం సత్యనారాయణరాజు, ఎక్సైజ్ ఎస్ఐ భాషా తదితరులు పాల్గొన్నారు.

గ్యాస్ సబ్సిడీ ఎత్తివేతకు వ్యతిరేకంగా
ఐద్వా ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనం

కొత్తగూడెం టౌన్: గ్యాస్ సబ్సీడీ ఎత్తివేసే ధోరణికి వ్యతిరేకంగా ఐద్వా ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్‌లో బుధవారం ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఐద్వా సంఘం జిల్లా కార్యదర్శి మందలపు జ్యోతి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు అనుకూలంగా రాయితీ కల్పిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నామన్నారు. గ్యాస్ ధర పెంచుకుంటూ పోతే రూ.700లు పెరిగి సామాన్యుడికి భారంగా మారే ప్రమాదం ఉటుందన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు సందకూరి లక్ష్మీ, నాయకురాళ్లు చల్లా శకుంతల, నందిపాటి రజిత, మున్నాకౌర్, తులసీ కౌర్, కలిషా ముణి తదితరులు పాల్గొన్నారు.


మోదీ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న దృశ్యం

మునిసిపాలిటీ 'పారిశుధ్య విభాగం' సమాచారం

1. కమిషనర్ రవిబాబు(ఫిర్యాదుల కోసం) 9849905883
2. మేనేజర్ నూరల్‌నజీబ్ (ఫిర్యాదు కోసం) 7702007775
3. రవీందర్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ 9666104016
4. శ్రీనివాస్ (1 నుంచి 12 వార్డులు) 9849667031
5. అంజాద్ (13 నుంచి 24 వార్డులు) 9290769614

ఇల్లెందు సినిమాలు

కళాంజలి	- ఫిదా
లలిత్ కళామందిర్	- గౌతమ్‌నంద
శ్రీ సీతారామ	- వాసుకి

'బిడ్డ ఆరోగ్యానికి తల్లిపాలే శ్రేయస్కరం'


మాట్లాడుతున్న ఎంపీపీ లక్ష్మి

టేకులపల్లి: బిడ్డ ఆరోగ్యానికి తల్లిపాలు ఎంతో శ్రేయస్కరమని ఎంపీపీ అధ్యక్షురాలు భూక్యా లక్ష్మి పేర్కొన్నారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా టేకులపల్లిలోని ఐసీడీఎస్ సీడీపీవో కార్యాలయంలో బుధవారం తల్లిపాల అవశ్యకతపై సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో లక్ష్మి మాట్లాడుతూ పుట్టిన బిడ్డకు మొదటి ఆరు నెలల వరకు విధిగా తల్లిపాలు అందించాలని సూచించారు. సీడీపీవో జయసుగుణ కుమారి మాట్లాడుతూ బిడ్డ పుట్టగానే ముర్రుపాలు అందించాలని రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా తల్లి, బిడ్డ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడం, పౌష్టికాహారం అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గంటా వరప్రసాద్, ఏపీడీవో అరుణ కుమారి, ఐసీడీఎస్ సూపర్ వైజర్లు పద్మావతి, విజలక్ష్మీ, రోజా, సుశీల, అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.

శిక్షణ తరగతులను విజయవంతం చేయాలి

● టీయూడబ్ల్యూజే నాయకులు


మాట్లాడుతున్న ఆదినారాయణ

ఇల్లెందురూరల్: రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో ఈ నెల 5, 6న ఖమ్మంలోని భక్తరామదాస్ కళాక్షేత్రంలో జరిగే జర్నలిస్టుల శిక్షణ తరగతులను విజయవంతం చేయాలని టీయూడబ్ల్యూజే(టీజేఎఫ్) ఉమ్మడి జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు ఆకుతోట ఆదినారాయణ, సయ్యద్ ఇస్మాయిల్ పిలుపు నిచ్చారు. బుధవారం ఇల్లెందులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ నిత్యం సమాజంలో వస్తున్న మార్పులు, వృత్తి నైపుణ్యతపై శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. ఈ శిక్షణ తరగతులకు వివిధ పత్రికల ఎడిటర్లు, ఛానళ్ల సీఈవోలు పాల్గొంటారని వివరించారు. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మెన్ అల్లం నారాయణ, పలువురు ప్రముఖులు పాల్గొంటారని, విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో శ్రీనివాసరావు, సాంబ, గుర్రం రాజేష్, ముత్యం, శోభన్, లక్ష్మణ్‌రావు, రాజు, రాధాకృష్ణ, సంపత్, శేఖర్, మధు, ఏఎస్. రావు, చారి, యూనిస్‌ఖాన్, ఎల్. శ్రీనివాస్, సుదర్శన్, నందు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా కోనేరు చిన్ని జన్మదినం


మిఠాయిలు పంచుతున్న వంశీ

ఇల్లెందుటౌన్: టీడీపీ జిల్లా నాయకుడు కోనేరు సత్యనారాయణ(చిన్ని) పుట్టిన రోజు వేడుకలను బుధవారం ఇల్లెందులో ఆపార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సుదిమళ్ల అనాధాశ్రమంలో విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. ఈసందర్భంగా టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి ముద్రగడ వంశీ మాట్లాడుతూ కోనేరు నాగేశ్వరరావు రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ నిరంతరం ప్రజల సమస్యలపై పోరాడుతున్న కోనేరు చిన్ని సేవలు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌చార్జ్ చాందావత్ రమేష్‌బాబు, దాసరి గోపాల కృష్ణ, గొగ్గెల రాజేష్, శ్రీవేద్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

జోరు వానలో విద్యార్థుల ఆందోళన

● ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పట్టణంలో ప్రదర్శన, ధర్నా ● వసతిగృహాల్లో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్



ఎంఈవో కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న విద్యార్థులు

ఇల్లెందుటౌన్: ఇల్లెందు పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థులు జోరువానను సైతం లెక్కచేయకుండా ప్రదర్శన నిర్వహించారు. అనంతరం మండల విద్యాధికారి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎంఈవో పిల్లి శ్రీనివాసరావుకు అందించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ పట్టణ కార్యదర్శి భయ్యా అభిమన్యు మాట్లాడుతూ ఎస్టీ బాలికల వసతిగృహంలో డైనింగ్ హాల్ లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దోమల రక్షణ కోసం గుడ్‌నైట్ కాయిల్స్ ఇవ్వడంలేదన్నారు. మినిరల్ వాటర్ అందించడంలేదని తెలిపారు. అలాగే హైస్కూల్‌లలో బెంచీలు, విద్యుత్ లైట్లు, ఫ్యాన్‌లు, తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని మధ్యాహ్న భోజనానికి నిధులు అధికంగా ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో నాయకులు కల్యాణ్, సాగర్, జ్యోతి, రమ్య, మమత, ప్రియాంక, సమత, అఖిల పాల్గొన్నారు.

గుట్కాల పట్టివేత

ఇల్లెందుటౌన్: ఇల్లెందు పట్టణంలోని ఆంబజార్‌లోని ఉమాకిరాణం షాపులో బుధవారం రాత్రి ఇల్లెందు పోలీసులు గుట్కాలు స్వాధీనం చేసుకున్నారు. ఇల్లెందు సీఐ వేణుచందర్, ఎస్ఐ కొమిరెల్లి ఆధ్వర్యంలో సమాచారం మేరకు పోలీసులు కిరాణం షాపులో సోదాలు నిర్వహించగా సుమారు రూ. 20వేల విలువైన గుట్కాలను స్వాధీనపరుచుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఐదున డీవైఎఫ్ఐ పట్టణ సభ

ఇల్లెందుటౌన్: డీవైఎఫ్ఐ ఇల్లెందు పట్టణ మహాసభ ఈ నెల ఐదో తేదీన నిర్వహించనున్నట్లు పట్టణ కన్వీనర్ కే. రాందేవ్ తెలిపారు. బుధవారం స్థానిక కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ యువకులను సంఘటితం చేసేందుకు ఇల్లెందులో మహాసభ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాకేష్, ఎం. శ్రీను, ఆర్. కృష్ణ, ఎం. రవి, ఆర్. శ్రీను, సంతోష్, రవి తదిరులు పాల్గొన్నారు.

సరస్వతీ దేవి విగ్రహాన్ని ఆవిష్కరించిన జేసీ


మాట్లాడుతున్న జేసీ రాంకిషన్

కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్: లక్ష్మీదేవిపల్లి మండలంలోని శ్రీరామచంద్ర డిగ్రీ కళాశాల ఆవరణలో బుధవారం సరస్వతీ దేవి విగ్రహాన్ని జాయింట్ కలెక్టర్ రాంకిషన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు చదువులు నేర్పే దైవం సరస్వతి దేవి అన్నారు. చదువే అన్నింటికి మూలమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ వెంకటరమణ, అధ్యాపక బృందం చిన్నప్ప, బోస్, కాలేజీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

గ్యాస్ సబ్సిడీ కొనసాగించాలని సీఐటీయూ నాయకుల డిమాండ్

ఇల్లెందుటౌన్: కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సబ్సిడీని కొనసాగించాలని గ్యాస్ ధరను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం ఇల్లెందులోని పెట్రోల్ బంక్ వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ పట్టణ, మండల కార్యదర్శులు తాళ్లూరికృష్ణ, మెలుగు శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు జీఎస్టీతో ప్రజలపై భారాలు మోపుతున్నాయని విమర్శించారు. పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మోహన్‌రావు, నాగరాజు, మన్నెం మోహన్‌రావు, ఎస్‌కే. ఖాదర్, తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్ స్తంభానికి ఎగసిన మంటలు

కొత్తగూడెం టౌన్: చుంచుపల్లి పంచాయతీ పరిధిలో సాంఘీక సంక్షేమ బాలికల వసతి గృహ సమీపంలో ఓ విద్యుత్ స్తంభానికి ఆక స్మికంగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో హాస్టల్ విద్యార్థులు కేకలు వేశారు. ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆ విద్యుత్ స్తంభానికి ఉన్న సర్వీసు వైర్లు పూర్తిగా కాలి పోయాయి. వర్షానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఈ సంఘటన చోటు చేసుకుందని అగ్నిమాపక సిబ్బంది పేర్కొన్నారు.

సాక్షరభారత్ గ్రామ కో ఆర్డినేటర్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం


మాట్లాడుతున్న రవి

ఇల్లెందురూరల్: సాక్షరభారత్ గ్రామ కో ఆర్డినేటర్ల నియామకానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సాక్షరభారత్ మండల కో ఆర్డినేటర్ జీ. రవి తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇల్లెందు మండలంలోని మర్రిగూడెం, సుదిమళ్ల, రామవరం ఇలా ఉన్న పంచాయతీలోని మూడు గ్రామ కో ఆర్డినేటర్ల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. పంచాయతీ పరిధిలోని 10వ తరగతి పాస్ అయిన నిరుద్యోగులకు గ్రామ కో ఆర్డినేటర్లుగా నియమించనున్నట్లు వివరించారు. ఐదో తేదీ వరకు దరఖాస్తులను అందజేయాలని కోరారు.

గుర్తుతెలియని వ్యక్తి మృతి


గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం

అశ్వారావుపేట: అశ్వారావుపేట మండల పరిధిలోని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. ఓ అపరిచిత వ్యక్తి వారం నుంచి పాకలగూడెం గ్రామానికి వచ్చాడు. అక్కడే భిక్షాటన చేసుకుంటూ ఓ పాడుపడిన ఇంట్లో ఉంటున్నాడు. ఎవరితోను మాట్లాడేవాడు కాదని గ్రామస్థులు తెలిపారు. బుధవారం ఉదయం ఆయన మృతిచెందాడు. మృతుడి వివరాలు తెలియకపోవడంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ సురేష్ కేసు నమోదు చేశారు. ఖననం కోసం గ్రామపంచాయతీకి మృతదేహాన్ని స్వాధీనం చేశారు.

ధర్నాలో పాల్గొన్న ఇల్లెందు నాయకులు


ధర్నాలో పాల్గొన్న నాయకులు

ఇల్లెందుటౌన్: ఎస్సీ వర్గీకరణ చేపట్టి పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ టీఎంజేఏసీ ఆధ్వర్యంలో బుధవారం ఢిల్లీలో జరిగిన ధర్నాలో ఇల్లెందుకు చెందిన పలువురు టీఎంజేఏసీ నాయకులు పాల్గొన్నారు. ఇల్లెందు నుంచి టీఎంజేఏసీ జిల్లా కో కన్వీనర్ మేకల శ్యాం ఆధ్వర్యంలో పలువురు నాయకులు తరలివెళ్లి ధర్నాలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే వర్గీకరణ బిల్లు పార్లమెంట్‌లో పెట్టాలని డిమాండ్ చేశారు.